


సూక్తులు

సామెతలు,సుభాషితాలు

నిర్మలానంద సూక్తులు






సదాశివ సమారంభాం
గురు దక్షిణామూర్తి
గురు వేదవ్యాస మహర్షి
గురు శుక మహర్షి
గురు నారద మహర్షి
గురు వాల్మీకి మహర్షి
గురు శ్రీకృష్ణ
శంకరాచార్య మధ్యమాం
గురు దత్తాత్రేయ
గురు బాబాజీ
గురు గౌతమ బుద్ధ
గురు ఆదిశంకరాచార్య
గురు రామానుజాచార్యులు
గురు జ్ఞానేశ్వర్
గురు రవిదాస్
గురు కబీర్ దాస్
గురు చైతన్య మహా ప్రభువు
గురు నానక్
గురు రాఘవేంద్ర స్వామి
గురు వీరబ్రహ్మేంద్ర స్వామి
యోగి వేమన
అస్మదాచార్య పర్యంతాం
గురు త్రైలింగ స్వామి
గురు లాహిరి మహాశయ
గురు రామకృష్ణ పరమహంస, అమ్మ శారదాదేవి
గురు వివేకానంద
గురు సాయి బాబా
గురు అరబిందో
గురు రమణ మహర్షి
గురు యోగానంద
గురు భక్తివేదాంత ప్రభుపాద
గురు మళయాళస్వామి
గురు విద్యాప్రకాశానందగిరి
గురు చంద్రశేఖర పరమాచార్య
వందే గురుపరంపరాం..

నన్ను "నేను" తెలుసుకోవటానికి

నన్ను "నేను" మార్చుకోవటానికి

"నేను" గా ఉండటానికి

మరియు అత్యుత్తమ జీవన విధానానికి

కావలసిన భక్తి,జ్ఞాన,కర్మ,ధర్మ సమాచారం ఒకేచోట తెలుగులో ఉచితంగా!

సాధారణంగా వేదాంతం తెలుసుకోవాలనే కోరిక వుంటుంది, కాని గ్రంధాలు అందుబాటులో లేవు. ఇంకొకరి దగ్గర గ్రంధాలు వుంటాయి, కాని జిజ్ఞాసువులకి ఎక్కడ ఉన్నవో తెలియదు. అలాగే కొన్ని లైబ్రరీ లో కొన్ని రకాల పుస్తకాలు మాత్రమే లభ్యం అవుతున్నాయి, అంతేగాక విలువైన గ్రంధాలు సరైన సంరక్షణ లేక కనుమరుగైపోతున్నాయి, కనుక మన అందరి కోసం భారత ప్రభుత్వం పురాతన ఆధ్యాత్మిక గ్రంధాలను సంరక్షించే నిమిత్తం ఎంతో శ్రమతో కంప్యూటరీకరణ ద్వారా ఒక చోట చేర్చుతూ ఆన్ లైన్ చేయటం జరిగింది. ఇటువంటి విలువైన జ్ఞాన సంపదను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావటానికి సాయి రామ్ సేవక బృందం ఉడతా భక్తి గా ఇప్పటివరకి దాదాపు **5000** పుస్తకాలను వివిధ వర్గాలుగా విభజించి PDF(eBOOK) రూపంలో ఆన్ లైన్ లో ఉచితంగా అందించటం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఇందుకు సహాయం అందించిన భారత ప్రభుత్వపు వెబ్ సైట్(డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా http://www.new.dli.ernet.in), ఆర్కైవ్ వెబ్ సైట్(https://archive.org), గూగుల్ వెబ్ సైట్(https://www.google.co.in), మైక్రోసాఫ్ట్ వెబ్ సైట్(http://www.microsoft.com) కు మేము ఋణపడివున్నాము.అలాగే ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి పెద్ద మొత్తం లో గ్రంధాలను అందించిన తిరుమల తిరుపతి దేవస్థానమునకు కూడా మనం ఋణపడివున్నాము. సాయి రామ్ సేవక బృందం కోరుకొనేది ఒక్కటే, ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంధాలతో నిండిపోవాలన్నదే మా కోరిక.

ఈ గ్రంధాలను ఉచితంగా ఆన్ లైన్ లో చదువుటకు, దిగుమతి(డౌన్లోడ్) చేసుకొనుటకు గల మార్గాలు:

1) భారత ప్రభుత్వపు వెబ్ సైట్: http://www.new.dli.ernet.in లేక http://www.dli.ernet.in
2) సాయి రామ్ వెబ్ సైట్: http://www.sairealattitudemanagement.org
3) సాయి రామ్ గూగుల్ సైట్: https://sites.google.com/site/sairealattitudemanagement
4) ఆర్కైవ్ వెబ్ సైట్: https://archive.org/details/SaiRealAttitudeManagement

ఈ జ్ఞాన యజ్ఞం పై గల సలహాలు,సూచనలకు సేవక బృందాన్ని సంప్రదించుటకు: sairealattitudemgt@gmail.com

సాయి రామ్ భక్తి,జ్ఞాన సమాచారం: https://www.facebook.com/SaiRealAttitudeManagement

సాయి రామ్ భక్తి,జ్ఞాన సంబంద వీడియోలు: https://www.youtube.com/user/sairealattitudemgt

ఈ జ్ఞాన యజ్ఞంలో ప్రతి ఒక్కరు పాల్గొని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని,మీరు సంతృప్తులైతే మరొక సాధకునికి, జిజ్ఞాసువులకు మార్గం చూపించగలరని ఆశిస్తున్నాము. మీరు చదువుకోవటంలో ఏమైనా ఇబ్బంది కలిగితే సేవక బృందంను సంప్రదించగలరు. ఒకవేళ మా సేవలో ఏమైన పొరపాటు వస్తే మన్నించగలరు.

ఈ గ్రంధపు భారత ప్రభుత్వ డిజిటల్ లైబ్రరీ గుర్తింపు సంఖ్య: 2020120035086

Sai**R**eal**A**ttitude**M**anagement(SAI RAM) - సాయి నిజ వ్యక్తిత్వ నిర్వహణ(సాయి రామ్)

* సర్వం శ్రీ సాయినాథ పాద సమర్పణమస్తు *

భారత ప్రభుత్వపు వెబ్ సైట్ - డిజిటల్ లైబ్రరీ అఫ్ ఇండియా

http://www.new.dli.ernet.in



అతి విశిష్టం ఈ దానం!

స్వామి వివేకానంద

"దానాలలోకెల్లా ఆధ్యాత్మిక విద్యాదానం చాలా శ్రేష్ఠమైంది! దాని తరువాతిది లౌకిక జ్ఞానదానం, ప్రాణదానం, అన్నదానం" అని వ్యాసమహర్షి చెప్పారు.

మన ఆధ్యాత్మిక జ్ఞానం భారతదేశ హద్దులలో నిలిచి పోకూడదు. లోకమంతటినీ ఆవరించాలి! ఇలా లోకవ్యాప్తమైన ధర్మప్రచారాన్ని మన పూర్వులు చేశారు. హైందవ వేదాంతం ఎన్నడూ ఈ దేశం దాటి పోలేదని చెప్పేవారూ, మతప్రచారార్థం తొలిసారిగా, పరదేశాలకు వెళ్ళిన సన్యాసిని నేనే అని చెప్పేవారూ, తమ జాతిచరిత్ర నెరుగని వారే! ఇలాంటి సంఘటనలు ఎన్నోసార్లు జరిగాయి. అవసరమైనప్పుడల్లా, భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానప్రవాహం వెల్లువలా లోకాన్ని ముంచెత్తుతూ వచ్చింది.



రాజకీయ ప్రచారాన్ని రణగొణధ్వనులతో, యోధులతో సాగించవచ్చు. అగ్నిని కురిపించి, కత్తిని ఝళిపించి, లౌకిక జ్ఞానాన్నీ, సంఘనిర్మాణ విజ్ఞానాన్నీ విరివిగా ప్రచారం చేయవచ్చు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానదానం కళ్ళకు కనిపించకుండా, చెవులకు వినిపించకుండా కురుస్తూ, రోజా పువ్వుల రాసుల్ని వికసింపజేసే మంచులాగా నిశ్శబ్దంగా జరగవలసి ఉంది. భారతదేశం నిరాడంబరంగా, లోకానికి మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చిన దానమిదే!

మిత్రులారా! నేను అవలంబించే విధానాన్ని తెలియజేస్తాను వినండి. భారతదేశంలోనూ, ఇతర దేశాల్లోనూ మన పారమార్థిక ధర్మాలను బోధించడానికి తగినవారుగా మన యువకుల్ని తయారు చేయడానికై భారతదేశంలో కొన్ని సంస్థలను నెలకొల్పాలి! ఇప్పుడు మనకు కావలసింది బలిష్ఠులు, జవసంపన్నులు, ఋజువర్తనులు, ఆత్మ విశ్వాసపరులు అయిన యువకులు. అలాంటి వారు నూరుమంది దొరికినా, ప్రపంచం పూర్తిగా పరివర్తన చెందగలుగుతుంది!!

ఇచ్ఛాశక్తి తక్కిన శక్తులన్నిటి కన్నా బలవత్తరమైంది. అది సాక్షాత్తూ భగవంతుని దగ్గరి నుండి వచ్చేదే కాబట్టి దాని ముందు తక్కినదంతా లొంగిపోవలసిందే. నిర్మలం, బలిష్ఠం అయిన 'ఇచ్ఛ' (సంకల్పం) సర్వశక్తిమంతమైంది. దానిలో మీకు విశ్వాసం లేదా? ఉంటే మీ మతంలోని మహోన్నత ధర్మాలను ప్రపంచానికి బోధించడానికై కంకణం కట్టుకోండి. ప్రపంచం ఆ ధర్మాల కోసమై ఎదురుచూస్తోంది. అనేక శతాబ్దాలుగా ప్రజలకు క్షుద్రసిద్ధాంతాలు నేర్పడం జరిగింది. వారు వ్యర్థులని ప్రపంచమంతటా బోధలు జరిగాయి. ఎన్నో శతాబ్దాల నుండి వారు ఈ బోధనల వల్ల భయభ్రాంతులై, పశుప్రాయులైపోతున్నారు. తాము ఆత్మస్వరూపులమనే మాటను వినడానికైనా వారెన్నడూ నోచుకోలేదు. "నీచాతినీచుడిలో కూడా ఆత్మ ఉంది. అది అమృతం, పరమ పవిత్రం, సర్వశక్తిమంతం, సర్వవ్యాపకమైనది" అని వారికి ఆత్మను గురించి చెప్పండి. వారికి ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించండి. ❖

మూలం: శ్రీ రామకృష్ణ ప్రభ - ఫిబ్రవరి 2014

నిర్మలానంద సూక్తులు

1. రాముడు సీతాదేవిని పెండ్లి చేసికొని, ఆనందంకంటె కష్టములనే అనుభవించినాడు. అది ఆమె దోషముకాదు. అది అంతయు దైవ నిర్ణయము.

2. పురుషుడు గ్రామాంతరము వెళ్ళినప్పుడు తనతల్లిని భార్యాబిడ్డలను, ఇంటివద్ద విడచి వెళ్ళుచున్నాడు. తిర్గి వచ్చేవరకూ వారికి తోడు నీడగా ఆదైవమే కాపాడుచుండును.

3. దుర్మార్గులు మార్గ మధ్యమున ముండ్ల కంపలు వేయుదురు. సన్మార్గులు వాటిని తీసి బాటసారులకు చక్కని బాటచేయుదురు.

4. నవమినాడు చంద్రుడు ముప్పాతిక భాగంకనబడును కాని పౌర్ణమినాడు పూర్ణప్రతిబింబము చక్కగా గోచరించును. అంటే శిశువు ఎదిగినకొలది జ్ఞానవంతుడైనట్లుగా చంద్రబింబము పెద్దదైనకొలది వెన్నెల మిక్కుటముగా లభించును.

5. ఆకాశమున్నైన వేలకొలది నక్షత్రములు గన్పడు చున్నవి కాని అందులో అరుంధతీనక్షత్రమును వివాహకాలమున నూతన వధూవరులకు దర్శనము చేయించెదరు. అంటే ఆ అరుంధతి గొప్ప పతివ్రత, జీవితకాలములో ఆచరించిన ధర్మప్రవర్తననుబట్టి ఆమె ఒక నక్షత్రముగా ఉద్భవించినదని,

గర్భమునిండా భుజిస్తారు అజీర్తివ్యాధితో బాధ పడతారు- లేదవాడు కొద్దిగా భుజించి ఆకలిబాధ తీర్చుకొంటారు- ఆరోగ్యంగా వుంటారు.

9 చితుకులతో వంట చేసుకొనినను లేక కట్టెలతో వంట చేసుకొన్నను అన్నం ఉడుకుతుంది.

10 పరోపకారబుద్ధిలేనివారు ఎంతసేపు తమ కీర్తి, ప్రతిష్ఠలు, ఆకలిబాధలే తీర్చుకుంటారు. ధనం మూటకట్టి ఎవరికో నప్పగించి చనిపోతారు. మరి జ్ఞానులు ప్రాప్తించిన దానిలో పరోపకారముచేసి శేషించినదానిని అనుభవిస్తారు.

11. పువ్వులు చెట్టుకు ఉండినప్పుడు చాలా శోభస్కరముగా యుండును. ఆ పువ్వులే చెట్టునుండి విడిపడచినప్పుడు చెట్టుయొక్క అలంకారమునకు భంగము వాటిల్లును. అట్లనే మానవుడు తన కుటుంబసభ్యులతో వర్ధిల్లుచున్నప్పుడు ఆనందముగా యుండును కాని కాలవశాత్తు అట్టి కుటుంబములో పొరపులు సంభవించినప్పుడు ఆనందమునకు బదులు ద్వేష అసూయాభావములు మొంది కుటుంబ గౌరవమునకే హాని తటస్థించును.

12. జాతకచక్రముజూచి మా అబ్బాయి దీర్ఘకాలము జీవిస్తాడు, సంతానవంతుడు, ఐశ్వర్యవంతుడని ఆనందిస్తారు. ఆ అబ్బాయికి ఏబాధ కలుగకుండా సహకరిస్తారు. జాతక చక్రములో ఇతడు దరిద్రుడు అని తెలిస్తే ఆనాటినుండి బంధుకోటి హీనముగాజూస్తారు. ఇది ప్రపంచధర్మం.

13. నేడో రేపో గ్రామాంతరం వెళ్ళవలెనంటే పెట్టె, బట్టలు సర్దుకుంటారు. కాని నేడో రేపో చావనున్నానని తెలియక ప్రతివస్తువు నాదిఅని జాగ్రత్తపరుచుకుంటారు.

14. రాత్రి పరుండినప్పుడు దొంగలువచ్చి నీ ఆస్తి అపహరిస్తారని జాగ్రతచేస్తావు కాని మరణకాల మాసన్నమైనప్పుడు దాచినవన్నీ వదలి నీవే పోవుచున్నావు.

15. ఆయువు ఉన్నంతవరకే నాది, నేను అని పోట్లాడుతావు కాని ఆయువు పోయినప్పుడు నీబంధువులే నిన్ను తీసుకువెళ్ళి దహనము చేయుచున్నారు

16. ఒక పక్షి గుడ్లుపెట్టినదంటే, ఆగుడ్లను పొదిగి పెద్దచేసి పిమ్మట చిటుకగొట్టి పిల్లలుచేయును ఆపిల్లలే పెద్దవై రెక్కలుకలిగి వాటి ఆహారమును అవి సంపాదించుకుని జీవించును. అటులనే మానవుడుకూడా చిన్నతనములో తల్లిదండ్రుల పోషణవల్ల పెరిగి పెద్దలై ఆర్జితపరులగుచున్నారు. పక్షివలె పెంచి పెద్దచు చేసిన వారి వృద్ధాప్యములో వారిసేవ మరచుచున్నారు. ఇది ధర్మంకాదు.

17. చీమలు బారులుతీసి పోవుచుండగా బాలురు చూచి ఆనందిస్తారు. సైనికులు బారులు బారులుగావెళ్ళి పరరాజులపై దండెత్తి వారి రాజ్యమును కొల్లగొట్టివస్తారు.

18. నల్లేరుకాడలు తెచ్చి రసంతీసి ఆరసంలో నిమ్మ ఉప్పుకలిపి మజ్జిగ తేటతో గుక్కెడు త్రాగితే కడుపులో వున్న దోషములు యావత్తూ నశిస్తవంటారు.

19. పరుపులపై పరుంటారు, పగలు ఆరవేయరు. అందువల్ల పరుండినప్పుడు కలిగిన చమటతేమికి పరుపుకు నలు మూలలా నల్లులు పుట్టుచుండును.

20. తేనెటీగలు కష్టపడి పుట్టలుపెట్టి ఎక్కడెక్కడ నుండో పుష్పములలోని తీపిపదార్థమును పొంది తెచ్చి పుట్టలో నిల్వ చేసుకొంటే ఆ పుట్టలుకొట్టి ఈగలను తరిమి ఆ తేనెను అపహరిస్తారు. కాని తమ జేబులో కానిడబ్బు ఎవరైనా అపహరిస్తే పోట్లాడుతారు.

21. అరటిపండు తెచ్చి ఒలిచి మజ్జిగలో పిసికి తింటే ఆరోగ్యముగాయుంచును. అదే చక్రకేళీపండుఅయితే అజీర్తి చేయును.

22. మామిడిఆకులు తోరణములు కడతారు. ఆ ఇంట్లో ఏదో ఒక శుభకార్యము చేస్తున్నారని సూచన. అదే వేపాకు కడితే ఆ ఇంట్లో ఎవరో మశూచకముతో బాధపడుచున్నారని హెచ్చరిక,

23. పాలు పొంగి పొయిలో పడితే ఆ యింటివారికి సకల ఐశ్వర్యములు కలుగునని సూచన.

24. దున్నపోతును తెచ్చి ఎంత శుభ్రపరచినా అది తిరిగి మురుగుగుంటలలో దొర్లును. పసిపాపలకు స్నానం చేయించి కొత్తబట్టలు కట్టి ఉయ్యాలలో పడుకోపెట్టినా ఉచ్చపోసి, విరేచనము చేసుకొని ఒళ్ళుఅంతా అలుక్కుంటారు- ఇదిస్వభావము.

25. చామదుంపలు తెచ్చి తరిగి కూరవండుతారు. కాని దాని స్వభావము పోదు. కొన్ని ఉడుకుతవి మరికొన్ని ఉడకవు. అందుకనే దుంపకూరలు నిషేధంఅంటారు.

26. పురిటిలోవున్న శిశువును మరిఎవరూ ముట్టరు, పురిటిస్నానంచేయించి చాటలో పరుండబెట్టినతర్వాత అందరు ఎత్తుకుని ముద్దాడుతారు.

27. ఆముదము చంటిపిల్లలు ఒంటినిండా వ్రాస్తే చర్మము మృదువుగాను, కాంతివంతముగాను వుండునని తలచే వారు కాని నేటికాలములో వాటిని మరచి స్నో వ్రాస్తారు. ఇది నేటి నాగరికత.

28. తులసిచెట్టు దొడ్లో నాటి ప్రతిరోజు అక్కడ పూజలు, దీపారాధనలు చేస్తారు. తులసి అంటే హిందూ స్త్రీలకు భక్తి మెండు.

29. చలువరాతి విగ్రహములు తెచ్చి దైవమునిఆరాధిస్తారు- అది ఒక విశ్వాసం- ప్రతి విగ్రహము రాయిగాని, లోహముగాని, కర్రగాని మనస్సు నిలకడకోసం నిర్ణయించుకున్న గుర్తులే.

30. చమటలుపోసి కష్టపడి ఆర్జించి భర్త ఇంటికి వెచ్చములు తెస్తే భర్త కష్టం గుర్తించక, పప్పు మంచిది కాదు, బెడ్డలు ఉన్నవంటే భర్తమనస్సు చిటుక్కుమంటుంది: తెచ్చినవవస్తువులు స్వీకరించి ఆనందంగా వంటచేసి భోజనము పెడితే ఉత్సాహపడతాడు.

31. నారాయణ నామస్మరణ చేసుకుంటూ బిచ్చ మెత్తుకుంటూ వచ్చేది బిచ్చగాడుకాదు- ఆ దైవమే నీకు దైవభక్తి లభింపచేయుటకుగాను నీ గడపకు వస్తే భక్తితో ఆదరించు,

32 చిరంజీవ అని దీవిస్తారు- అందరు చిరంజీవులైతే ప్రాపంచక నడకకు భంగం కలుగుతుందిగదా!

33 ప్రతికుటుంబములోను భార్యాభర్తలుగాక పిల్లలు వృద్ధులు ఉంటారు వారి యోగక్షేమము లన్నియు యీ దంపతులే చూడవలసి యుంటుంది- కాని కొందరు తమ వల్లనే ఇతరులు పోషింపబడుచున్నారని ఈసడింపుగా చూస్తారు అది ధర్మంకాదు- మరికొంతకాలమునకు వీరే ఆ వృద్ధులవుతే వారిబాధ తెలుస్తుంది- గనుక ప్రతికుటుంబీకుడు తన యింటిలోని వారందరు ఒక వృక్షముయొక్క కొమ్మలు రెమ్మలుగా భావించి కలిగినది గౌరవభావముతో యింటి సభ్యులందరు అనుభవింపుట ధర్మం- ఆ ధర్మమును పాటించనివారు వారి వృద్ధాప్యములో ఇక్కట్ల బాధపడవచ్చును.

34. తద్దినాలు పెడతారు కాని ఆ చనిపోయినవారు ఎవరో కూడా వారికి తెలియదు- చనిపోయినప్పుడు కర్తవ్యం చిన్నపిల్లలచేత పెడతారు- వారు పెద్దలయినప్పుడు వారికి తెలియని బంధువులకోసం తద్దినాలుపెట్టడానికి విసుక్కుంటారు.

35. చలికాలములో దుప్పట్లు కప్పుకుని పడుకుంటారు. సూర్యరశ్మి తగిలినప్పుడు నిదురలేస్తారు. వేసవికాలములో

తెల్లవారుజామునే లేస్తారు కాని కబుర్లు చెప్పుకొంటూ కాల క్షేపము చేస్తారు.

36. అన్నం భుజించేటప్పుడు బంధువులువస్తే భోజన మయినపిమ్మట వారితో మాట్లాడుతారు. అది ధర్మంకాదు. భోజనసమయమున వచ్చిన అతిథికి తన సరసనే కూర్చుండబె పెట్టుకుని వారికిభోజనం యేర్పాటుచేసి పిమ్మట తానుభుజిస్తే దైవము ఆనందిస్తాడు.

37. చింతచిగురు పప్పు వండుకొని భుజిస్తారు. అది రుచిగానే వుంటుంది కాని కడుపులో చింతలు పెరుగును.

38. జిలేబీమిఠాయి వేడివేడిది తింటే బంకవిరేచన ములు పోతవి.

39. దోసగింజలు వేయించి దంచి పొడుంచేసి, భోజన ములో తింటే కడుపులోని అజీర్తిదోషం హరిస్తుంది.

40. పసుపు ముఖమునకు వ్రాసుకుంటారు స్త్రీలు పూర్వకాలం. నేటిస్త్రీలు స్నో వ్రాసుకుంటున్నారు. దేని ప్రయోజనం దానికే.

41. అన్నం వండి దించి ప్రక్కన ఉంచుతే చల్లారి పోతుంది. రుచిఉండదు. వంట అయినపిమ్మట పొయ్యి ఆర్పి పొయ్యిమీద ఉంచుతే పొయ్యివేడికి చల్లారక మృదువుగా యుంటుంది. ఇదియునుగాక అన్నం తప్పాళాలోకంటె కుండలో వండుతే రుచిగావుంటుంది.

42. రాత్రిపూట పరుండేటప్పుడు దైవ నామస్మరణా

చేసుకుని పడుంటే తెల్లవారుజామున బడలిక సమసిపోయి ఉదయమునుంచి తెగుస్తారు.

43. ప్రపంచములోని సర్వ వృత్తుల నాచరించుటకు కొన్ని పరికరములు అవసరమైనవి. అట్టివాటిలో కొన్ని ఉదహరింపబడుచున్నవి.

వ్యవసాయదారుని పరికరములు ; ఎద్దు, నాగలి
కూలివాని పరికరములు . పలుగు, పార
దాసీల పరికరములు . చీపిరి, పలిక
వర్తకుని పరికరములు : త్రాసు. తక్కెడ
విద్యావంతుని పరికరములు: విశ్వవిద్యాలయపరీక్షాపత్రములు
ధర్మాత్ముని పరికరణములు : జాలి, కరుణ, దయ, త్యాగము
యాచకుని పరికరణములు : భిక్షాపాత్రి
సంగీతవిద్వాంసుని పరికరణములు: వాయిద్యములు, గాత్రము
జ్యోతిష్యుని పరికరములు గగనశాస్త్రము, పంచాంగములు
పండితుని పరికరములు బిరుదులు, కంకణ, ఖండనములు,
శిల్పియొక్క పరికరములు : పోగరు, సుత్తి
కళాకారుని పరికరములు : కుంచి, రంగులు
కంసాలి పరికరములు శ్రావణం
కుమ్మరి పరికరములు : సాన, జిగురుమట్టి ఇత్యాదివి గలవు

44. పురుషులు వేనకువేలు యుద్ధరంగమున హతు లగుచున్నారు. దీనికి మూలకారణము ప్రజలలోను, ప్రభు

వులలోను దురాశ, దురాక్రమణలో పరశ్రేయోభిలాష నశించుటయే దీనికి విముక్తిమార్గము, ప్రేమ, కరుణ, జాలి సర్వ జీవరాసుల క్షేమము తమదిగా భావించిననాడు మార్పు లభించును.

45 చిన్ననాడు అలవడిన దురభ్యాసములు జీవిత పర్యంతం విడనాడవు గనుక బాల్యమునుండి సద్భావములు అలవరచుట ముఖ్యము

46. దేశాభిమానముతో ఎన్నో కష్టములకు నోర్చి, పర ప్రభుత్వములను పారద్రోలినంత మాత్రమున దేశము సుభిక్షముగా నుండదు. ప్రజలలో ఐకమత్యము, క్రమ శిక్షణ, ధర్మాచరణ, పరోపకారసేవ, పరిపాలక శాసనముల యందు గౌరవము ఆదరణ ముఖ్యము.

47. విద్యావంతుని కంటె, ధర్మాచరణాపరుడే శ్రేష్ఠుడు.

48. ఎన్ని విద్యల నేర్చినను, పొట్టకూటికే యని భావించువాడు అజ్ఞాని.

49. నీకంటె వృద్ధులు, జ్ఞానవంతులు తటస్థించినప్పుడు గౌరవపూర్వకముగాను, విధేయతా పూర్వకముగాను నమస్కరింపుము.

50. అజ్ఞానులు తటస్థించినప్పుడు వారిని హీనముగా చూడక జాలి, కరుణతో ఆదరించుము.

51. పసిపిల్లలు నీచెంతకు వచ్చినప్పుడు ముద్దాడి పంపు ఇది నీధర్మం.

52. నానాజాతులవారైనను నీ దేశవాసులే యనెడి భావముతో గౌరవింపు

53. వర్షము కురిసినప్పుడు నీ గృహమునకు వచ్చి నిలబడిన బాటసారులను ఆదరణతో ఆహ్వానించుము.

54. ఎండాకాలములో బాటసారుల సౌకర్యార్థము చలివేంద్రిలు పెట్టుము, చలవపందిళ్ళు వేయించు.

55. పగటిపూట నిద్రపోకుము.

56. ఆవు పరుండినను, కూర్చుండినను, నిలుచుండినను గడ్డి నెమరు వేయును. అటులనే గురువువద్దనున్న శిష్యుడు గురువు వెంట తిరుగుచు పాఠముల నల్లవేయుచుండును.

57 శనిగ్రహము వచ్చినదని కొందరు చింతిస్తారు. శని మహాదశలో అభివృద్ధి కలిగినవారు పలువురు యున్నారు. అంటే ఇతరగ్రహముల మిళితమువల్ల ప్రాప్తించు దోషములే ముఖ్యకారణము,

58. ప్రజలు వేలకువేలు పెరుగుచున్నారు. నశించు వారు నశించుచున్నారు. కాని నశించువారి సంఖ్యకంటె ఉత్పత్తిసంఖ్య మిక్కుట మగుటచే ఈ భేదము తటస్థించు చున్నది.

59. పరలోకము పరలోకము అంటారు, ఆ పరలోక ములో యున్నవారు ఈలోకము నుండి తాత్కాలికముగా వెళ్ళినవారే. యాత్రికులు యాత్రాస్థలములకు వెళ్ళి తిరిగి వారి స్వస్థానములకు తిరిగివస్తారు. అలాగుననే ఈ పరలోకము

నకు వెళ్ళినవారు అచ్చటి కార్యక్రమములు పూర్తికాగానే తిరిగి భూలోకమునకు వచ్చుచున్నారు.

60 శరీరములో జీవు డున్నంతసేపే నా బంధువులు, నావారు, పరాయివారు అనే భేదభావము. ఆజీవుడు వెడలిన నాడు ఈ భావములకు తావులేదు.

61 అష్టఐశ్వర్యములతో తులతూగినవారు కూడా మరణించినప్పుడు కాటికి వెళ్ళక తప్పదు.

62 ధూపదీప నైవేద్యములు చేస్తారు. ఆ చేసేది ఎదుటనున్న విగ్రహమునకైనను, ఆ ధూపమువల్ల ప్రాంత మంతటా యున్న దుర్గంధము హరించును. నివేదన చేసిన పదార్థములు దైవప్రసాదమనెడి భావముతో బంధుమిత్రులకు నొసంగి నీవు అనుభవించుచున్నావు అంటే నీకు కలిగినది నీవే అనుభవింపక పరోపకారబుద్ధితో ప్రవర్తించుట

63. విగ్రహ ఆరాధకులు నివేదనచేసిన ప్రసాదములను తిరిగి తమరే పొందుట ధర్మముకాదు. ఎందువల్లనంటే ఆ దైవమునకు నీచేతులతో నీవు సమర్పించిన ప్రసాదమును తిరిగి నీవు తస్కరించి తినుటకంటె పరులకే వినియోగపరచుట ఉత్తమము. అందువల్ల ఇతరులను దైవస్వరూపులుగా భావించి సమర్పించుట. నీవు భుజించినపుడు ఇతరులకు సమర్పించినదానిని తిరిగి తీసుకొని నీవేఅనుభవించుట దోషము కాదా ?

64. యజ్ఞ యాగాదిక్రతువులుచేసేవారు ఆడంబరము కొరకు పరలోకములో రంభాసంభోగము నిమిత్తము ప్రతిఫల

ఆపేక్షతో చేస్తారు. అందువల్ల కలిగే ఫలితము క్షణకాలమే,

65. ప్రభువులు వేలాదిమంది రాజ్యపరిపాలనచేసి మరణించినారు కాని వారిలో కొలదిమంది జీవిత చరిత్రలు మాత్రమే ఆదర్శప్రాయమై కలకాలము చెప్పుకుంటారు. అట్టి వారిలో శ్రీరామచంద్రుడు, నలమహారాజు, హరిశ్చంద్రుడు ఇత్యాదులు.

66 రాముని పట్టాభిషేకముహూర్తమునకే వనవాసము ప్రాప్తించినదంటే అది ముహూర్తదోషముకాదు. నలుమూలలా దేశములో కలవరపరచుచున్న అధర్మ ప్రవర్తనలు అణచకుండా నీవు సింహాసనము అలంకరించుట అధర్మమని హెచ్చరింపబడినభావమే ముఖ్యకారణము.

67. నారదులవారు త్రిలోకసంచారి అనగా త్రిలోకములలో జరుగుచున్న సర్వ ధర్మ, అధర్మ ప్రవర్తనలను గుర్తించి వారివారికి తోచని భావములను కలుగచేసి వారిలో చైతన్యమును కలుగచేయు మహానుభావుడు అంతేగాని తంపులు పెట్టి ఆనందంచేవాడుకాదు. ఇది గ్రహించలేనివారు తంపులమారి అంటారు.

68. పరమభాగవతుడగు కాళిదాసు రచనలు చాలా ప్రశంసనీయములైనవి. అవి సంస్కృతభాషలో వున్నందున వాటి రుచిని సర్వప్రజలు పొంది ఆనందించలేకుండా వున్నారు.

69. శ్రీమంతుల ఇండ్లలో ఉండే సేవకులకు అన్నం, వస్త్రములకు లోటువుండదు కాని వారు సేవకులకు తగు గౌరవము నివ్వరు.

70. నానా జాతి మత కలహములు నశించవలెనంటే భూమిమీద ఉద్భవించిన ప్రతిమానవుడు దైవస్వరూపుడు అనే భావము ప్రజలలో కలిగినప్పుడు సమసిపోగలవు.

71. ఇరుకు ఇరుకు సందులలో నివసించేవారుకూడా ప్రతిరోజు గాలి, వెలుతురు కోరుతారు, కాని వారికి స్వాభావికముగా అలవడిపోయినందున వెరువరు.

72. ప్రజాబాహుళ్యము యున్నచోట గడబిడలు, కొట్లాటలు తప్పవు.

73. ప్రతిరోజు రాత్రిపూట పరుండేటప్పుడు ఆరోజునకు ఆహారపానీయములను కలుగచేసిన ఆ దైవమును ప్రార్థించి పరుండు.

74. యావత్ భారతప్రభుత్వమును చేతపట్టినది మహిళ యైనను దైవశక్తివల్ల సర్వప్రజలయందు ఆదరభావములో పరిపాలించుచున్నది. ఆమెకు దైవము ఆయురారోగ్య, ధైర్య బల, జ్ఞాన శక్తులను ప్రసాదించుగాక.

75. యాచకులు పలువురు నీ దాతృత్వమును పొగడుచూ నీ గడపకు వచ్చి అర్థించినప్పుడు వారిని ఆదరించవలెను గాని నిర్లక్ష్యభావముతో వెడలగొట్టకుము.

76. ఆవు చేనులోపడి మేయుచున్నదని, చేనుకు నష్టము కలుగచేయుచున్నదని పడబాది పట్టుకుని గుంజకుకట్టి బాధించుచున్నావు. కాని దాని ఆకలి తీర్చుటకు కొంచెమైనను నీ చేతులతో నీవు ఆహారమును కలుగచేయనప్పుడు

అది స్వతంత్రించి నీ చేతులలో బడుచున్నదని గ్రహించవలెను. అంతేగాని పూర్తిగా అన్న దోషియని తలంపకుము. నీ బాధ్యత నీవు తీర్చుట తెలిసికొనుము.

77 పలువురు శ్రీమంతులు కలసి ఒక మార్గమున పోవుచుండ మార్గముప్రక్కన ఆకలి బాధతో అరచుచున్న రోగులనుచూచి వీరు గొంగ వేషగాండ్రు అంటావు. అది ధర్మంకాదు. నీవు యెంత శ్రీమంతుడవయినను ఆకలిబాధ సమమే గనుక వారిబాధ గ్రహించి సహకరించుము. అంతేగాని నిర్లక్ష్యభావముతో వెళ్ళకుము.

78. జీవాత్మ పరమాత్మ యని వేరువేరు ఆత్మలు లేవు కాని జీవాత్మ ఏకవచనము, పరమాత్మ బహువచనము.

79. నన్నే నారాయణ స్వరూపముగా భావించు చున్నావు అంతేకాదు. నీపాదములకడ నివసించు కుక్క, పిల్లి కూడా ఆ నారాయణ స్వరూపములుగా భావించి ఆదరించు.

80. పురుషోత్తముడు అంటే పురుషులలో శ్రేష్ఠుడుఅని భావించి ఆయనను గౌరవించి ఆదరించు, ఇది మానవధర్మం.

81. నిండు చూలాలు గృహకృత్యములను చేసుకొనుచూ బిడ్డలపోషణ, భర్తసేవ చేయుచుండును. ఆమెకు కలుగు ప్రసవవేదన కాలమున ఈసంసారబాంధవ్యమే రోతగా భావించును కాని ప్రసవించిన మరునిమిషమునుండి ఆ భావన పోయి జననమందిన శిశుపోషణకై పాకులాడును. ఇది మానవస్వభావము.

82. మండు వేసవికాలములో శిరస్సుపై తలపాగ ధరించెదవు కాని స్త్రీలు పమిటచెంగు మాత్రము ముసుగు వేసికొందురు. వారికి శిరోజములు మెండుగా యున్నందున చాలును.

83. జ్యోతిలో తైలము తగ్గగానే జ్యోతితగ్గును. అట్లే గుణవంతులు సన్మార్గము నాచరించినంతకాలము కీర్తిప్రతిష్టలు పెరుగుచుండును. ఏకారణముచేతనైనను ప్రవర్తనలో మార్పు తటస్థించినపక్షమున వెనుకటి వృద్ధి యంతయు నశించును.

84. దేవాలయమునకు వెళ్ళినవారు దేవాలయము చుట్టూ ప్రదక్షిణముచేయుట ఆచారము. అట్టి ప్రదక్షిణలు వేయి చేసినను జ్ఞానము అభివృద్ధికాదు. భక్తితో దేవాలయములోని విగ్రహములకు అర్చనలుచేసి ప్రసాదమును స్వీకరించుము.

85. మానవు లందరు పూర్వజన్మ ప్రభావము వల్ల ప్రాప్తించిన మానవజన్మను సద్వినియోగము చేసి తరించుటే ఉత్తమము కాని అధర్మ, అరాచక ప్రవర్తనలుచేసి ఉత్తర జన్మలో హీనయోనియందు జననమందుట శోచనీయము.

86. నారాయణస్మరణలోని రహస్యం ఏమంటే ఈ "నా" అనే ఆత్మభావము సదా పూజనీయము. అట్టి భావమునకు ముఖ్యభాగము శిరస్సు. అట్టి శిరస్సులోని ముఖ్యభాగం కండ్లు, చెవులు, నోరు, ముక్కు. ఈ నాల్గు పరికరములలో ఏది లోటు అయినను కళావిహీనమే. అట్లుగాక సర్వ



సిర్రిలా వంశాస్త్రులు

అవయవములు యుక్తముగా కలుగచేసెడి శక్తి ప్రభావము గల శక్తినే 'రాయుడు' అనతగును. అట్టి శక్తి ప్రతి ఆత్మ స్వరూపునకు కలిగినను, పూర్వజన్మ దోషములవల్ల అంగ హీనముగుచున్నాడు. కనుక అట్టి శక్తుల నొసంగు నామమే నారాయణస్వరూపము. ఇది తెలుసుకొన్నవారు యోగులు.

87. ప్రతిరోజు రాత్రిపూట పరుండినప్పుడు నీ శరీర ము లోని అవయవములు అంటే చెవులు, కండ్లు, నోరు, ముక్కు పని చేయుటలేదనిన భావన అది పొరపాటు. వాటి వాటి ధర్మములకు విశ్రాంతిఅనేది లేదు. వాటిని శరీరములోని ఆత్మపదార్థము ప్రశాంతతతో నిలవరిక్కుచున్నది.

88. చిన్నచిన్న పిల్లలు గారాబముతో పడుస్తారు. తల్లులు వారి కోర్కెలు తీర్చి ఆదరిస్తారు. ఇది గారాబము అంటారు. దీనికి ముఖ్యకారణము మాతృప్రేమ.

89 నల్లగాయున్న జంతువులలో ముఖ్యముగా దున్న పోతును యమధర్మరాజుయొక్క వాహనమంటారు అంటే నల్లధనము తామసగుణాలక్షణము. దున్నపోతుకు ఆ లక్షణ ములు సహజలక్షణము. అట్టి తామసగుణముతో ప్రవర్తించిన వారిని శిక్షించు ప్రభువు యమధర్మరాజు కనుక దానినే ఆయనయొక్క వాహనముగా భావింపబడుచున్నది.

90. పచ్చికట్టెలు తెచ్చి ఎండబెట్టిన పిమ్మట వాటిని వంటచెరుకుగా వాడతారు. పచ్చిపుల్లలుమండవు. అలాగుననే ప్రతి మానవునిలోని దుర్గుణములు నశించుటకు గురుసేవ అవసరం

91. పురుషులు స్త్రీలు అని రెండు తెగలుగా దైవము సృష్టించినాడు. పురుషుని ధర్మములు స్త్రీ ధర్మములు ఆ సృష్టి కర్త నిర్ణయించినను నేటికాలములో స్త్రీలు ఉద్యోగములు చేయుచున్నారు పురుషులు వంటలు చేయుచున్నారు. ఇది కాలమహిమ

92 మానవులకు వాక్ శక్తియున్నది. ఇతర జీవజంతువులకు లేకపోయినప్పటికి సర్వజీవజంతువులు వాటివాటి అవసరములను పొందుచున్నవి మానవుడు తననోటితో అనేక అబద్ధములనాడి పొట్ట నింపుకొనుచున్నాడు.

93. చిఱుతపులికంటే పెద్దపులి ఆకారమున పెద్దది-స్వభావగుణములు ఉభయులవి ఒకటే- అటులనే మానవులందరు పొడుగు పొట్టి యున్నను వారివారి ప్రవర్తనలన్నియు సమమే.

94 పురుషుడు కాయకష్టంచేసి ఆర్జించుతాడు. స్త్రీ పురుషుని పోషణకు తోడ్పడుతుంది. ఇది ప్రాపంచక ధర్మం.

95. గురువుగారు బోధ చేయుచున్నారంటే శిష్యుని తనంతటివానిని చేయుటకు, మరిన్ని తనకు కలిగిన జ్ఞానమును, లోకములో వెదజల్లుటకును అయియున్నది.

96 పరపురుషులను తండ్రులవలె భావించవలెను- మరిన్ని తన భర్తయందు అనుకవ కలిగి ప్రవర్తించుటయు స్త్రీయొక్క పాతివ్రత్య ధర్మం.

97. చేతులో పడిన అప్పుడు బాధి తరుముతాడు. కాని ఆ చేనే వదలివెళతారు మరణకాలమున-

98. దుంపకూరలు అరగక బాధపడతారు. కాయకూరలు సర్వశక్తికి తోడ్పడతవి. ఆకుకూరలు మలమూత్ర విసర్జనకు తోడ్పడతవి.

99 .పురుషులు వేలాదిమంది తమ భార్యలను చావ బాదుతారు కాని స్త్రీలు ఓర్పువహిస్తారు. దీనికి ముఖ్య కారణము తాను ఆర్జితపరుడనని తన సహాయము స్త్రీకిఅవసరమని తలంపుతో గర్వించి చేయు అధర్మప్రవర్తన.

100. నానాజాతి పురుషులు రూపములో ఒకటే అయినను వారివారి మత ఆచారములనుబట్టి ధరించు దుస్తులు వేరువేరుగా యుండును.

101. దివారాత్రములు ఎల్లవేళల ఆ పరమాత్మ ప్రతి జీవియొక్క గర్భవాసములో యుండి సూర్యుడు పగటిపూట చంద్రుడు రాత్రిపూట మనచర్యలను గమనించుచుండినట్లుగా మనశరీరములో మూలగున యుండినను, మనహృదయ పరితాపములను గమనించుచున్నాడు

102 పురుషుని చూచినప్పుడు స్త్రీ సిగ్గుతో శరీరమును పమిట చెంగుతో కప్పుకొనుట పూర్వఆచారము నేడు పైట చెంగు భుజంవరకు మాత్రమే యున్నందున ఆ ఆచారము మంటకలసినది.

103, దివారాత్రములుఅనక మానవుడు ఉదరపోషణకుగాను, శ్రమపడి ఆర్జించుచున్నాడు అట్లు ఆర్జించిన పైకముతో ఆలుబిడ్డలు ఆనందముగా అనుభవించుచున్నారు. కాని వృద్ధ మాతాపితరులను పోషించుటకు విసుక్కుంటారు.

కొడుకు తెచ్చే సంపాదన ఆలుబిడ్డలకే చాలక బాధపడు తున్నామని, వృద్ధులకు చాకిరీ చేయలేకుండా ఉన్నామని వారిని భరించుట ఒక బరువుగా తలుస్తారు తిరిగివారు వృద్ధులైనప్పుడు తమబిడ్డలు ఇదేచదువు చదువుతారని గ్రహించరు ఇది లోకస్వభావమైనది,

104. పడగటింటిలో బూజు తీసుచుగా దులపరు- ఇది ఒక దురభ్యాసము- సాలిపురుగు వంటపదార్థములలో పడిన యెడల ఆ వంటపదార్థమంతయు విషమగును- తిన్నవారందరికి ప్రాణమోసం గనుక శ్రద్ధతో ప్రతివారము దులపండి.

105. నవనవలాడుతూయున్న గన్నేరుపువ్వులు తెచ్చి తలలో అలంకరించుకుంటారు. శిరస్సుకు అలంకారమే కాని ఆ పుష్పములలో దాగియున్న దోషం గుర్తించరు. గన్నేరు వేరుమొదలు పువ్వు, ఆకులు సమస్తము విషవాయువులతో పెంచబడినవి. అందువల్లనే పూజకు నిషేధములు

106. పన్నీరు అంటే గులాబీపువ్వులతో తయారుచేసిన నీరు. ఇది సువాసనగలది అందువల్లనే శుభకార్యములలో వచ్చిన బంధువులపై జల్లి ఆనందిస్తారు

107. గోరింతాకు రుబ్బి గోళ్ళకు పెట్టుకొంటారు— అందువల్ల గోళ్ళలో దాగియున్న మలినదోషం హరిస్తుంది. గోళ్ళవ్యాధులనుంచి కాపాడుతుంది

108 చిల్లగింజ గంధంతీసి మంచినీటిలో కలుపుతే నీటిలోని మురికిపదార్థమంతయు అడుగున తెట్టకట్టుతుంది.

109. పావురములు జంటలుజంటలుగా ఆకాశములో విహరిస్తవి. వాటి నివాసస్థానమును పైనుంచి గమనించుచూ విశ్రాంతి కోరినప్పుడు తిరిగివస్తవి. ఇది పక్షిస్వభావము.

110. ధనవంతులు వారి ఐశ్వర్యం చూచుకొని ఆనందిస్తారు- కాని వారిలో ఇసుమంతైన పరోపకారబుద్ధి ఇమిడి యున్నయెడల వారి ధనరాసులకు కొదవకలుగునని భీతిచెందుతారు- ఇది లోకస్వభావము

111. సినిమా ప్రేక్షకులకు లభించే ఆనందంకంటె అవినీతిప్రవర్తనలే మెండు

112 అమ్మ కొట్టినా, తిట్టినా ప్రేమ భావము నశించదు

113. ఈ ఇల్లు నాది అని తలంచుట వెర్రితనము ఇంటిలో పిల్లులు, ఎలుకలు, బల్లులు, నల్లులు, చీమలుదోమలు మరి అనేక జీవజంతువులు నివసిస్తూయుంటే నీ ఒక్కరిది యేలా అవుతుంది?

114. దేవాలయములో గంటకొట్టుతారు దేమునికి చెముడా లేక పూజారికి చెముడా?

115. ఆవుపాలు శ్రేష్ఠమంటారు- కాని పెంచడము వస్తే బర్రెపాలు చిక్కన, పోషణ ఖర్చుతక్కువ అని బర్రెనే పెంచుతారు- అంటే పాల గుణమునకు విలువయివ్వరు.

116. దోమలతో బాధపడతారు కాని ప్రాంతములోని మురికిగుంటలు శుభ్రపరచరు.

117. మితముతప్పి భుజించి, జీర్ణశక్తి తగ్గినదంటారే కాని ఆహారనియమముల పాటించరు.

118. మొక్కుబడులకోసం జీవహింస చేసేవారి హృదయములో జాలి అనేది హారతికర్పూరంవలె హరించి పోతుంది.

119 పగటినిద్రకు కారణం సినిమాలు ప్రయాణమూ.

120. హోటలు తిండి తినేవారికి ఇల్లాలు ఆకలి తెలియదు.

121. శ్రోతలు రసికులవుతే గాయకులకు ఆనందము.

122. ఉంపుడుకత్తెలమాటలకు ఉబ్బిపోతారుకాని వారి హృదయములో దాగియున్న దొంగప్రేమను గుర్తించలేరు.

123. గృహస్థులు పగటిపూట సూర్యునికి నైవేద్యముగా పాలు పొంగిస్తారు- వేశ్యలు వెన్నెలలో చంద్రునికి పాలుపొంగిస్తారు.

124. హిందువులు తరచు సత్యనారాయణ వ్రతము చేస్తారు కాని సత్యమును పాటించుట గుర్తించరు.

125. దొంగలు వచ్చేది నీకొరకు కాదు- పరోపకార బుద్ధిలేకుండా నీవు కూడబెట్టిన వారిభాగమును వారు గైకొనుటకు మాత్రమే-

126. ప్రజలలో నీతి కొరతవచ్చినప్పుడే పోలీసువారి అవసరం. ప్రజలు నీతివంతులుగా ఉంటే పోలీసుశాఖ అనవసరము.

127 శారీరక మానసిక దుఃఖములు, జనన మరణాది పరివర్తనములు అను గోతులతో గూడిన ఈ సంసారమునుండి తప్పించుకొనినవాడు ఉత్తముడు-

128 ధనసంపద అనర్థముకొరకు, భోగసమూహము సంసారరోగముకొరకు సంపత్తులన్నియు ఆపదలకొరకు నిర్మింపబడినవి- అది తెలిసి ప్రవర్తించినవాడు బుద్ధిమంతుడు.

130 రాజ్యముకంటెను. వనితాసంగమము కంటెను, నిరాశత్వము అధిక సుఖమును కలుగ చేయును.

130. ద్వేష అసూయాభావములకు మూలకారణము అతి ఆశ-

131 ప్రేమభావము పెరిగినకొలది ద్వేష భావము నశించును-

132 పొరుగువారి కష్టములలో నీవు పాల్గొని నప్పుడు అసూయాభావము నశించును

133 మారణయంత్రములు పెరిగినకొలది సైన్యబలము పెంచబడి, దేశ ఆర్థిక పరిస్థితులు తారుమారగును.

134. కుల ద్వేషములు నశించుటకు ప్రథమమెట్టు శాఖాభేదములు తొలగించుట-

135. పుట్టబోయే శిశువు పోషణకుగాను తల్లికి స్తనముల నిర్మించు దైవమునకు, నీ పోషణాభారము తెలియదా! అది గుర్తించక ఎన్నో మాయలుపన్ని సంపాదించి మూటలు కట్టుచున్నావు- అది నీ వెర్రితనముకాదా!

136. ఏ జన్మలోనో నీవు ఋణపడిన బాకీ తీర్చుకో మని బిచ్చగాని రూపమున నీగడపకు వచ్చినవానిని గుర్తించక పొమ్మంటే ఋణవిముక్తికొరకు మరుజన్మ ఎత్తవలసియున్నది గనుక జన్మలసంఖ్య తగ్గుటకుగాను వెంటనే వాని కోర్కె ఆలకించు-

137. చీకటిరాత్రులలో దొంగలు నీసొత్తు అపహ రించకుండా కుక్కలు మొరిగి హెచ్చరించుచున్నవి. కాని వాటికి ఒక కవళం అన్నం వేయకుండా లోభిస్తూ యున్నావు అది నీకు ధర్మమేనా?

138. ధర్మము తెలిసిన తనయుడుధనమునకు వెరువడు.

139. రుచికొరకు వేరువేరు పదార్థముల భుజింతురు- ధర్మముకొరకే వేరువేరు గ్రంథముల పఠింతురు- దానము కొరకే వేరువేరు పూజలు చేయుదురు- దేవునికొరకే వేరు వేరు మతము లాచరించెదరు-

140. స్వామి పాదసేవచేయు ధర్మపరులు
స్వామి దర్శనము కోరు సర్వభక్తులు
స్వామి నీడకోరు సత్పవిత్రకులు
స్వామి చెంతచేరు సత్యవంతులు.

141. తల్లిని ప్రేమించు తనయుడు, గురుని ప్రేమించు శిష్యుడు ధర్మము ప్రేమించు పరిపాలకుడు, దైవము ప్రేమించు భక్తుడు-

142. ధనముకొరకు చోరులు, పరాంగనలకొరకు జారులు, ధర్మముకొరకు రాజులు, మర్మముకొరకు మనుజులు దైవముకొరకు భక్తులు నల్దెసల వెదకుచుందురు.

143. మతిచెడి తిరుగు మనుజుడు, గతిచెడి తిరుగు భిక్షుకుడు, నీతిచెడితిరుగు మోసగాడు, సతిచెడి తిరుగు జారుడు

144 భూగర్భములోని ఖనిజములు, గనులలోని మణులు, సముద్రములోని ముత్యములు, వనములలోని మూలికలు, మహాత్ములలోని త్యాగములు విలువకట్ట నేరి తరము?

115. బీజములోని వృక్షము, గర్భములోని శిశువు, పుట్టలోని సర్పము, కర్మములోని ఫలము నిర్ణయించుట దుర్లభము.

146. కరెంటు దీపములు అలవరచుకొనినకొలది కండ్ల వ్యాధులు పెరిగినవి.

147. నిస్వార్థసేవ చేయువాడు, తను చేయు ప్రతిపని దైవసేవగా భావించును

148 నిన్ను నీవు తెలుసుకొనుటయే దైవమార్గము.

149. భక్తి అనే విత్తనము నాటి, విశ్వాసము అనే వ్రేళ్ళు కలుగుటకు భక్తులసేవ యనే వర్షముతో పెంచి, దైవమును తెలిసికొనుము

150 ఏపనికైనా తొలిరోజు ఆనందం మరునాడు వుండదు.

151. చంద్రుడుఉదయించినాడంటే వేశ్యలకు దొంగలకు ఆనందము.

152. ప్రభువు సోమరిపోతు అయితే సేవకులకు ఆనందము

153. తమ్ముడు తెలివిగలవాడు అయితే అన్నకు అసూయ.

154. చిల్లగింజ అరగతీసిన గంధం నీటిని శుభ్ర పరచును కలుషితహృదయుని మనస్సు త్రిప్పుటదుర్లభము.

155 చలిగాలిలో మంచం వేసుకుని పరుంటే చలికి బట్టలు కప్పుకోవలెను. చీకటిరాత్రిలో పరుంటే దీపం అవసరం. వెన్నెలరాత్రిలో పరుంటే ఏమీ అవసరంలేదు.

156. చితుకులు ఏరుకుని వంట చేసుకుని భుజిస్తారు కడు బీదవారు గొప్పవారు యంత్రసహాయముతో వేడిని ఉద్భవింపచేసి వంట చేసుకుంటారు ఇద్దరికీ ఆకలి తీరుతుంది.

157 పరుండియుండినను, కూర్చుండియుండినను, నిలుచుని యున్నను, ప్రయాణము చేయుచున్నను అంతరాత్మ నీ హృదయము లోనే యుండును.

158. చిన్నతనములో తల్లిదండ్రులు, వయస్సులో భర్త, వృద్ధాప్యములో బిడ్డలు నీ పోషకులు.

159. పగటిపూట ప్రయాణము చేయవలెను, రాత్రి పూట విశ్రాంతి తీసుకోవలెను.

160. చెమట పట్టినప్పుడు పై బట్ట తీసి గాలికి శరీరము ఆరబెట్టవలెను.

161. చిన్నబిడ్డలను అదలించకుము. వారి లేత హృదయములకు నొప్పి కలుగును.

162 పసిపిల్లలు మంచములో ఏడుస్తారు ధనవంతులు సంతానము లేదని ఏడుస్తారు, గయ్యాళిభార్యలు భర్త సరిగా చూడ లేదని ఏడుస్తారు. పేదపిల్లలు ఆకలిబాధతో ఏడుస్తారు.

163 మంచమునకు నాల్గు కోళ్ళు త్రిశూలమునకు మూడుకొమ్ములు, జంతువులకు రెండు కొమ్ములు తేలుకు ఒకటే కొండి.

164 పరుండినా, కూర్చుండినా, నిద్రించినా, వ్యాపారి లాభం కోరుతాడు- వైద్యుడు రోగులను కోరుతాడు.

165. తాడు తెగి చాద నూతిలో పడితే గేలంవేసి తీస్తారు తడిబట్ట మురికిపట్టితే బండకేసి ఉతుకుతారు. గడ్డం పెరిగితే మంగలి గొరుగుతాడు, కాని ప్రాణం పోయిన జంతువులను కుక్కలు నక్కలపాలు చేస్తారు.

166. గేదెపాలు చిక్కనంటారు, గొర్రెపాలు నురుగు అంటారు, మేకపాలు వేడి అంటారు, ఆవుపాలు శ్రేష్టం అంటారు.

167. పసిపిల్లలకు దాయిపాలు యిప్పిస్తారు, దాయి భావములే శిశువుకు అబ్బును.

168 సూర్యుడు ఉదయాస్తమంలు మధ్యాహ్నం వేడిగాను సాయంత్రంవేళ చల్లగాను ఉంటాడు- కాని కిరసనాయిలు ఎల్ల కాలముల ఒకేరీతిని ఉంటాడు.

169 చిన్నచిన్న గుడిసెలలో నివసించేవారు గాలికి ఆరబైట పడుకుంటారు. శ్రీమంతులు చీకటిగదులలో పడుకుంటారు.

170. చీకటిబజారులో వస్తువులు కొంటే దొంగలు వెనువెంటనే గుర్తించి మీఐశ్వర్యమును అపహరిస్తారు.

171. సాహేబులు పిల్లలకు సున్తిచేయిస్తారు. ప్రభుత్వము పెద్దవారికి సంతాననిరోధక ఆపరేషన్లుచేయిస్తారు.

172. పశువులు ఋతువు తెలిసిక్రీడించును. మానవులు సర్వకాలములయందు క్రీడించును.

173. పూర్వం చేతినాడి చూచి శరీరదోషము తెలుసుకొనేవారు, ఈనాడు మల, మూత్ర, రక్తపరీక్షలుచేసి తెలుసుకొనుచున్నారు.

174. పూర్వకాలం జాతకచక్రంచూచి జీవితకాలం నిర్ణయించేవారు, ఈనాడు పొడవు, తూకం యిత్యాదిని వాటితో జీవితకాలం నిర్ణయిస్తున్నారు.

175 యాత్రీకులు పుణ్యక్షేత్రములు దర్శించుటకు ప్రయాణం చేస్తారు, వర్తకులు సరుకులుకొనుగోలుకు ప్రయాణంచేస్తారు. యాచకులు బిచ్చమెత్తుటకుప్రయాణం చేస్తారు. దొంగలు ప్రయాణీకులసొత్తు అపహరించుటకు ప్రయాణం చేస్తారు.

176 రైలుప్రయాణికులు అరటితొళ్ళు ప్లాటుఫారం మీద పారవేస్తారు. ఆలస్యంగా వచ్చేవారు పరుగెత్తి త్రొక్కి త్రొక్కి- కాలుజారిపడతారు.

177. భర్త కోపించి భార్యను కొడతాడు, భార్య కోపించి భర్తకు బదులు బిడ్డలను చావబాదుతుంది.

178 శ్రీమంతులు విమానములో కాశీకివెళ్ళి పెద్దల హాస్థికలు గంగలో కలుపుతారు,బీదవారు ప్రాంతములోని పారుదలనీటిలో కలుపుతారు, ఇద్దరికి ప్రాప్తించే పుణ్యం సమానమే.

179 ధనవంతులు గంజివార్చినఅన్నంతిని రోగాలతో బాధపడతారు, బీదలు గంజిఅన్నం తిని ఆరోగ్యంగా కాయ కష్టంచేసి ఆనందించుతారు.

180. పల్లెవాళ్ళు గోచీకట్టుకొని నీళ్ళలో తడుస్తారు, ఆరోగ్యంగా ఉంటారు- శ్రీమంతులు వేడినీళ్ళు స్నానం చేస్తారు, మందుబిల్లులు చెల్లిస్తూవుంటారు.

181. పురుడు పురుడంటారు- అది ప్రసవించినవారికా? బంధుకోటికా?

182. చనిపోయినవారికి తిలోదకాలు యిస్తారు. అంటే చనిపోయినవారి ఆస్థికి భాగస్వాములమని చెప్పడానికా?

183. దీపంలో చమురు తగ్గితే దీపం ఆరిపోతుంది. పెట్టెలో పైకం తగ్గితే బంధువులు తగ్గుతారు.

184. చిన్నఅబ్బాయి సెంకి, పెద్దఅబ్బాయి పోగి, బోతు, బుల్లిఅబ్బాయి కొండెగాడు, చంటిఅబ్బాయి గొంగి ఇందులో ఎవరు నాకు పేరుతెస్తారు.

185. పశువులు వేటగానిచూచి పారిపోతవి, పక్షులు బోయవానిజూచి పారిపోతవి, నరులు దుర్మార్గులనుజూచి పారి పోతారు, భూపరిపాలకుడు పరరాజులనుజూచి పారిపోతాడు.

186. శని మహాదశ వచ్చినదంటే కొందరు దానాలు యిచ్చి తప్పించుకుంటారు, కొందరు అష్టకష్టాలు అనుభ విస్తారు.

187. పరరాజులు దండెత్తి వస్తున్నారంటే దేశంలో ప్రజలు భీతితో మునిగి జీవిస్తారు.

188. పరధనమునకు ఆశించేవారుకూడా వారి ధనం పరులు అపహరిస్తారేమోనని జాగ్రత్తపడతారు.

189 దొంగలు ఆర్జించినదానిలో ఆచోకిచెప్పినవారికి ఒకభాగము, షరాబులకు ఒకభాగము, పోలీసువారికి ఒక భాగము, కల్లు సారాదుకాణదారులకు ఒకభాగము ఇవ్వగా మిగిలేది గంజినీళ్ళకే సరిపోతుంది.

190. దేవాలయములు కట్టేవారిలో పాపభీతినివారణకు కట్టేవారు మెండు.

191. వడ్డీవ్యాపారస్తులు బీదవారివద్దఅధికవడ్డీ ఆర్జించి దానవంతులవలె బీదలకుపాపభీతితో దానాలుచేస్తారు.

192 నీఅంగడిలో పదిమంది గుమస్తాలు పనిచేయుచున్నారంటే అంగడికివచ్చేవారి సంపత్తు వానిసహాకారముతో కొల్లగొట్టుచున్నావన్నమాట.

193. పదిఆవులపాడికంటె పదిబఱ్ఱెలపాడిలాభం.

194. చేగోడీలు కొనుక్కుంటే పిల్లల ఆకలితీరుతుంది పెద్దలప్రేకం వదులుతుంది.

195 త్రికరణశుద్ధిగా యుంటే గంజే దొరకదు

196. అలంకారములు వేయిధరించినా డొక్కశుద్ధి లేనిదే రాణించదు.

197. భూలోకములోవున్న సకలజీవజంతువులలోను ఆత్మ గాలిరూపములో నివసించుచున్నది- అది ప్రవేశించుమార్గము గాని వెడలు మార్గముగాని కనుగొన్నవాడు యోగి- అతని ముఖములో అద్దమున్నది- ప్రతిబింబమువలె సమస్తము తెలుసుకొనును అట్టివానికి ఆకలిదప్పులులేవు- బంధువర్గము లేదు ఇల్లు వాకిలి లేదు సమస్త నదీప్రవాహములు సముద్రములో మిళితమై రూపములను భాసిల్లునట్లుగా వాని మనస్సులో ఏకోర్కెలు యుండక ప్రయాణము చేయుచుండును.

198. చింతాకుపులుపు, కసింతాకు వగరుఅయినప్పటికి చింతాకే శ్రేష్టము.

199. పలువురుప్రయాణీకులు బసచేసేసత్రింయజమాని వేరువేరుభాషలతో వారివారియోగక్షేమములను విచారించుచుండును కానితనభవిష్యత్తు గుర్తించడు.

200 నల్లనేరేడుచాయగల మనుష్యులు ఎర్రగా కాయరంగువారినిచూచి విచారపడతారు- ఎందుకంటే తమ సౌందర్యమువారికి లేక పాలిపోయినారని- తనలోనిర క్తము నలుపుగాయుండినను, పైచర్మముచాయగుర్తించరు-

201. ఇరుగుపొరుగువారు దొంగలవుతే ఇంటివారికి ఆనందము లేదు.

202 తలగొరిగినా మొగొరిగినా వెంట్రుకలు పెరుగును కాని మెడనరుకుతే తిరిగిబ్రతుకే లేదు

203. పుష్పమువడలినదంటే విచారపడరు అదస్వాభావికమంటారు- మనిషి చనిపోయినాడంటే విచారపడతారు.

204. తామరాకు నీటిలో ఉన్నంతవరకు వడలదు- తీసి ఒడ్డునపెడితే వడలిపోతుంది- అలాగుననే కుటుంబీకుడు గృహములోయున్నంతవరకూ ఆనందముగానేయుంటాడు కుటుంబమును బాసిబైటకు వెడలినప్పుడు ఒంటరిగా బాధపడతాడు.

205. చాకలిరేవులో బట్టలు ఉతికి గంజిపెట్టి ఆరవేసి తెస్తే మనముకట్టుకుని ఆనందిస్తాము. అటులనేమానవుడు స్నానంచేసి విభూతిధరించి దైవసన్నిధిని ప్రార్థించేస్తే నైనం ఆనందిస్తాడు

206. చమటపట్టినప్పుడు పైబట్టలుతీస్తాము- ఆకలి వేసినప్పుడుభుజిస్తాము అంగడికివెళ్ళి సరుకులు బేరమాడి తెస్తాము ఇంటికివచ్చినాక ఇల్లాలు వెలుపల ఉంటే వంటచేయుటకు విసుక్కుంటాము.

207. రామరామ యనిగొంతుఎత్తి భజనచేస్తాము రాముడువిచ్చగానిరూపంలో నీగడపకువస్తే పొమ్మంటావు.

208. చెవులకుఅలంకారములు తగిలిస్తారు కాని చెవిటి వాని చెవులలో చెప్పినను వినిపించక బాధపడతారు.

209. ఆత్మఅనే పదార్థమును చూడవలెనని ఎందరో ప్రయత్నించారు పిచ్చలైనారు- నీవీపునునీవుచూడగలవా అలాగే నీగర్భములోయున్న నీఆత్మనుకంటికి గోచరము కానందున ఆత్మ అనే పదార్థము నీలోలేదని చెప్పగలవా? లేదు.

210. పరోపకారంచేశాడంటే తనభవిష్యత్తుకు నేల సాన్ని విత్తనములు వేస్తూయున్నాడన్నమాట.

211. గాలిలేక బాధపడతారు- చెట్లనీడవిశ్రమింపక చీకటిభవనములలో చీట్లపేకలోపడి మలుగుతారు.

212. అలనాడు శ్రీరామచంద్రుడు అడవులకు వెళ్ళి నాడంటేతండ్రిమాటజవదాటలేకకాదు పితృవాక్పరిపాలన కుమారులకే- ఈనాడుతండ్రికిచదువునేర్పుతారుబిడ్డలు

213 పరోపకారంచేసేవారిసంఖ్య కంటె పరులఆస్తిఅపహరించేవారిసంఖ్యఎక్కువ.

214. దివారాత్రములు కష్టపడి- చమటలుపట్టితే- తుడుచుకుంటూ రైతుపొలములో సేద్యంచేసి పండించి యజమానివద్దకుపంటవస్తువులు తెస్తే నీవుకొంత అపహరించినావు- చేనుమీదనేను లెఖవేశాను నిజంచెప్పుయనిబెదిరిస్తాడు మరికొన్ని

కట్టుబడిమించిరావలెననిపోట్లాడతాను- ఇదియజమానిలక్షణం

215. ఆవుమందలుయెన్ని ఉన్నా మూడరోజులదూడ ఒంటరిగా తనతల్లి వద్దకు చేరుతుంది- శునకము ఎంతదూరంలో యున్నా యజమానిని గుర్తిస్తుంది- పందిపిల్లలు జాస్తిగా ఉన్నా అన్నింటికి కడుపునిండా పాలు ఇస్తుంది- అంగడివానివద్ద ఎన్ని సరుకులు ఉన్నా నీవుకోరినది వెతకి తెచ్చి ఇస్తాను

216 పలువురు పెద్దమనుష్యులు ఒక మార్గము వెళ్లుచూ ఒక ఇల్లాలునుచూచి ఈమె మహా భాగ్యవంతురాలు ఎందువల్లనంటే తలనిండా వెంట్రుకలు, మెడనిండా ఆభరణములు, చేతులనిండా గాజులు, పాదములనిండా మట్టెలు ధరించి నిండుగా వస్త్రము ధరించి మగనివెంటకి ప్రయాణమై అత్తవారింట సేవచేయుటకు వెళ్ళుచున్నది కొలదిరోజులలో గర్భవతియై తిరిగి పుట్టింటికి రాగలదు

217. చీమలు బారులుతీసి ప్రయాణముచేయుచున్నవి అంగడిలోని బెల్లంగడ్డనిండా చీమలే

218. దోమలు, నల్లులు మెండుగా యున్నవంటే గాలి లేక నిదురపట్టక చీకటిగదులలో పడుండువారు పొందే ఆనందం.

219. పగలు రాత్రి అనకుండా పదిరోజులు ప్రయాణముచేసి కాశీకి వెళ్ళి గంగలో స్నానం చేసినతరువాత ఇంటికి వచ్చి బంధుకోటికి విందులుపలిపి, తమకు కాశీకి వెళ్ళి తట్టెడు పుణ్యాం సంపాదించామని ఆనందిస్తారు. కాని ఇంటి ప్రక్కన

ఆకలి బాధతో యున్న ముసలమ్మకు గంజిజావకూడా పోయరు.

220. పులులతో వేటాడి పులిమాంసం తిన్నామని, పులిగోళ్ళు తెచ్చి మెడలో కట్టుకుంటారు- పిల్లి వస్తూయున్న దంటే ఎలుకలవలె పారిపోతారు.

221. చిన్నతనములో ముసలమ్మలు అన్నం కలిపి తినిపిస్తారు- వయస్సులో భార్య తినిపిస్తుంది- ముసలితనంలో మనుమలు మొట్లుమొట్టి తినమంటారు.

222 నీవు నేను అనే పదము ఈ శరీర రూపములను బట్టి కల్పింపబడినవి- ఈశరీరము నశించినపిమ్మట ఈ నీవు, నేను అనే జీవులు గాలిలో మిళితమై ఏకరూపమునే దాల్చుచున్నది- ఈ భేధమంతయు ఈ కాన్పించు శరీరమునకే గాని శరీరములో దాగియున్న ఆత్మకు కాదు.

223. జానకీదేవి సకల ఐశ్వర్యవంతురాలయినను గృహస్తుధర్మం పాటించుటకే భర్తవెంట వనములకు వెళ్ళి అష్టకష్టములు అనుభవించి, భర్తకుకూడా దూరమై, పాతి వ్రత్యధర్మమును పరిపాలించి భూలోక ప్రజలందరికి ఒకఆదర్శ గృహిణి యైనది_ ఆమె ఆనాడు అనుభవించిన బాధలకుగాను ఈనాడు ఆమెను దైవముగా ఆరాధించుచున్నారు.

224. తలవనితలంపుగా ఈనాటి మధ్యాహ్నంవేళ ఒక బాలుడు నాచెంతకు వచ్చి నన్ను కావలించుకుని ఏడుస్తూ వుంటే జాలికలిగి ఏమి నాయనా ఎందుకు ఏడుస్తూవున్నావు అని అతి నమ్రతతో ఆబాలుని ఓదారుస్తాము- అటులనే

ఏదినిబోవుచూ ఆకలి ఆకలి యని గొంతెత్తి అరచే యాచకుని మొర ఆలకించము- ఇది మానవస్వభావము- ఈ స్వభావములో మార్పు కలిగిననాడు దేశములోని ప్రజలెల్లరు ఆనందముగా జీవయాత్ర చేయగలరు- అంతేగాని ఈ కఠినహృదయము కరుగనిదే ప్రజలు క్షేమముగా యుండజాలరు

225. పనుగుడుస్త్రీలు బావికడకేగి తమ భర్తల దోషములను చెప్పుకుంటారు- అంతేగాని తమ నడవడికి దోషములను గుర్తించరు.

226 పిల్లవాడు ఏడుస్తున్నాడంటే తల్లి పరుగెత్తుకు వెళ్ళి ఓదారుస్తుంది- కాని ప్రక్కయింటి పిల్ల ఒళ్ళు కాలినదంటే వెళ్ళి ఉపచరణమైనా చేయదు.

227. తమలపాకులు పది నమిలి ఉమ్మివేస్తారు- అది ధర్మంకాదు, ఊటమ్రింగి పిప్పి ఊయవలెను- అప్పుడు నీకు జీర్ణశక్తి పెరుగును.

228. ఆవకాయపచ్చడితో భుజిస్తారు- పిమ్మట ఒక ముద్దఅయినా పెరుగుఅన్నం భుజిస్తే ఆదోషం పోతుంది.

229. చామదుంపలకూర మెత్తగావండి మజ్జిగ అన్నములో నంజుకుంటారు కొందరు- మరికొందరు నేతిఅన్నంలో పిసుక్కొని తింటారు, దేనిరుచి దానిదే.

230. చంటిపిల్లలు చిన్నప్పుడు లాగూలో ఉచ్చ పోసుకుంటారు- పెద్దవారు అయినప్పుడు ఎవరికీ కనుపించనంతా మరుగుస్థలంలో పోసుకుంటారు- ఇది ఈనాడుకూడా ఆచార ధర్మమే

231. పశువులు జంటలుజంటలుగావచ్చి పచ్చికబయళ్ళలో పొంగెత్తుచూ రంకెలు వేయుచూ గడ్డిమేస్తూఉంటే యజమానికి ఆనందం.

232. జీవనదులు అన్నీ ప్రవహించి, ప్రవహించి సాగరసంగమం చేయుచున్నవి కొంటెపిల్లలందరు సాయంత్రం బడి వదలగానే గుంపులుగుంపులుగా ఇండ్లకు పరుగెత్తుతారు.

233. దుంపపసుపుకొమ్ము వేడిని తొలగించును. ఆవగింజలు పేగులోని అజీర్తి దోషము పోగొట్టును, చిల్లగింజ నీటిలోని మురికిని విడదీయును దీపము చీకటిని పోగొట్టును. స్త్రీలు గర్భవతి కావలెనంటే గొంజాకుపసరు పరగడుపున పసుపుగా పదహారు రోజులు చేదు అనకుండా పుచ్చుకొని త్రాగవలెను.

234. ఆవనూనెతో చేసిన వంటకములు చెడిపోకుండా పదిరోజులవరకూ యుండును. పప్పునూనెతో చేసినవి మరుసటి దినమునకే ఇగిరిపోవును, దోసనూనెతో చేసినవి నాలుగు రాత్రులవరకూ యుండును కాని నేతితో చేసినవి వేడి తగ్గగానే రుచి చెడును.

235. చిక్కుడుగింజలు ఉడకవేసి తింటారు. అది ఆరోగ్యమునకు మంచిదే కాని దానివల్ల తిన్నవారికి చిక్కులు మిక్కుటముగా కల్గును.

236. వేపగింజలు చేదు. వేయించి చూర్ణం చేసి మజ్జిగతో తింటే స్త్రీ గర్భములోని సకలదోషములు మటు

మాయ మవృతవి. లేతచిగుళ్ళు అలవాటుచేసుకుంటే నోటి దుర్వాసన నశిస్తుంది. పులి తేపులు పోతవి.

237 నరుడే నారాయణస్వరూప మంటారు- నే నంటాను, ప్రతి జీవజంతువులో ఆ నారాయణ స్వరూపము వున్నది. నీవు మనస్సు నిలకడలో చూస్తే తెలుసుకుంటావు. అందుకే ప్రహ్లాదుడు స్థంభములో యున్నాడని తండ్రికి హితము చెప్పినాడు.

238. శంభోశంకర యని ధ్వనిచేస్తూ శంఖం ఊదు తారు, మెడలో లింగకాయ ధరిస్తారు- ఆలింగం నన్నని రాతిముక్క- అయినను దైవభావముతో ధరించినారు కదా ? అట్టివారుకూడా ఎన్నో కష్టములు అనుభవించుచున్నారు- వారి జీవితములుకూడా ముగియుచున్నవి- కనుక మనము గ్రహించవలసిన ముఖ్యవిషయం దోమలోకూడా యున్న ఆ దైవము ఏదోరూపములో మనయందుగూడా యుండగా ఈ మాయవేషములు ఎందుకు నాయనా?

239. సర్వ జీవరాసులకు వేరువేరు పోషకపదార్థములు దైవముచే సృష్టించబడినను, రుచుల కొరకు బాధ పడు చున్నావు. ఆ రుచులే నిన్ను దొంగతనము, లంజతనము, అసూయ, ద్వేషభావములతో అసత్యప్రవర్తకునిగా మార్చు చున్నది గనుక తృప్తితో లభించినదానిని దైవప్రసాదముగా అనుభవించు.

240. ఈర్ష్య, ద్వేషము, అసూయ ఇత్యాది లక్షణ ములను విడనాడుము.

241. ఒకనాడు నీకు తిండి లేకపోయినందున యితరు లను దూషింపకుము- అది నీపూర్వజన్మదోషఫలముగా భావించి బావికడ నీళ్ళుత్రాగి తృప్తి చెందుము

242 రాజాధిరాజులుకూడా రాజ్యములు పోయి దీనులై తిండిగింజలకు బాధపడినవారి చరిత్రలు ఎన్నో విన్నాము- అందువల్ల మనము నేర్చుకోవలసిన ముఖ్యవిష యము ఏమనగా శిరులు చెప్పిరావు, చెప్పిపోవు గనుక కలిగి నప్పుడు గర్వించక పోయినప్పుడు విచారపడకుము.

243 జీవి అంటే ఒక సూక్ష్మ రూపములో నీటి బిందువులోని వెయ్యోవంతు పరిమాణముగల అగోచర వస్తువు. దీనినే తెలుసుకొనలేక వేలాది గ్రంథములను పఠిం చుచూ పండితుల సేవచేయుచూ దేశాటన చేయుచూ మతి చెడినవానివలె కొందరు గుహలలోను, నదీప్రాంతములలోను, అడవులలోను తిరుగాడుచూ లభించిన పదార్థమును భుజిం చుచూ, లభించనినాడు వాయుభక్షణచేయుచూ దేశము నలుమూలలా వెతుక్కొనుచూ అష్టైశ్వర్యములను విడనాడి గోచీపాత ధరించి అక్షయపాత్రతో నీ గడపన నిలిచినయోగి పుంగవునికి సపర్యలుచేసి అతిథి-అభ్యాగతులనోనర్చి, దైవమే ఆ స్వరూపములో నీకు ముక్తి కలుగచేయుటకు వచ్చినట్లుగా భావించి ఆనందించు. అంతేగాని అగౌరవ భావముతో ప్రవర్తించకుము,

244. సకల ఐశ్వర్యములు క్షణభంగురములు- ఉద యము ఉదయించిన సూర్యుడు సాయంత్రం అస్తమించినట్లుగా తరలిపోవును.

245 ఈ జీవితకాలము ఒక పగలుగాను మరణము ఒక నిద్రగాను భావించినవాడు జ్ఞాని.

246. ఈ శరీరములోయున్న సమస్తనాడులలో ఏ ఒక్క నాడికి ఆటంకము కలిగినా ఈ జీవితమునకు భంగము కలుగునుగదా? అటులనే నీ రాజ్యములోని ఏ ఒక్క జీవికి బాధ కలిగినను దానిదోషము రాజ్యాధినేతదిగా భావించి రాజ్యపాలన చేసినవాడు ప్రభువుగాని మిగతావారందరు రాక్షసులనే భావించవలసి యున్నది. ఇది గొప్ప ఆదర్శ భావముగా తలంచి ప్రతిమానవుడు తన సంతతివారియందు సేవకులయందు ప్రవర్తించవలెను.

247 దివారాత్రములు అనక ఎల్ల వేళలయందు దైవ సేవచేయు భక్తులు వున్నారు అట్టివారికి ప్రతిరోజూ ఆకలి దప్పికలుఉండినను వాటియందు మనస్సుపోకుండా ధ్యాననిష్ట లోనేయుండి ఆ పరమాత్మ పాదసేవ చేయుచున్నారు. వారు సాధారణముగా వారి విషయములు ఇతరులకు చెప్పరు. ఇతరులకు తెలిసి అడిగినను ఆడంబరముగా తెలియనివ్వరు అట్టివారిలో కొందరు ఆశ్రమములలో తలదాచుకొంటారు. ఒకరిని అర్థించరు. ఒకరిసొత్తుకు ఆశపడరు- ఎవ్వరైనాసరేనా ఆహార పదార్థములు యిస్తే, దైవప్రసాదముగా భుజించి ఆనందించుతారు.

248. చీకటి రాత్రులయందుగాని వెన్నెల రాత్రుల యందుగాని భేదములేకుండా నిద్రపోక ఎల్లవేళలా ఆ దైవ నామస్మరణ చేయుచు ఆశ్రమములలోయుండి ఆకలిబాధకు

గాను ఆకులు, పుష్పములు ఇత్యాదివి భుజించువారు పలువురు ఈనాడు హిందూదేశములో పలుప్రాంతములలో యున్నారు. వారిని గుర్తించునారు కరువైనారు.

249. ధనవంతులు చీకటిబజారుల నెంట పరుగులిడి ధనము సంపాదించి మూటలుకట్టి సంగనాసులవలె అమాయకముగా మాట్లాడతారు- అందుచే గొంతికొయ్య కొరికి వేస్తారు.

250. చితుకులు దొరకక తిండిగింజలు నీళ్ళలో నాన వేసుకొని తినేవారు ఉన్నారు. శ్రీమంతులు వేడినీళ్ళతో స్నానం చేస్తేనేగాని భోజనముచేయరు,

251. పరాంగనలు గూడిగూడి గుసగుసలాడుకొనుచున్నారంటే వింత తన భార్యాకూడా ఆగుంపులో వుంటే చీవాట్లు పెడతాడు- కాని తను సాయంత్రం స్నేహితులతో కూడి చీట్లపేక ఆడి వట్టిజేబులతో ఇంటికివస్తాడు- భార్యాకూతలు తేలేదంటే గురగురలాడతాడు. ఇది మానవ స్వభావము.

252. అడవిజంతువుల పోషకవస్తువులు అడవులలోను నీటిజంతువుల పోషకవస్తువులు నీటిలోను లభించును- కాని నీ పోషకవస్తువులను నీవు గుర్తించక, రుచులుమరిగి, ఆశ పెరిగి అధర్మ ఆర్జితమార్గములతో కడుపు నింపుకొనుట అన్యాయము.

253. జీవాత్మ, పరమాత్మ, అంతరాత్మ అంటారు_ ఇవి

అన్ని ఒకటే- వేరువేరు సమయములలో వేరువేరు స్థానము లలో వేరువేరుగా పిలువబడుచున్నది.

254. ప్రభువులు రేలాదిమంది సమావేశమై ప్రజా క్షేమమునకై వాగ్వివాదములు సలుపుతారు- అందరు స్వార్థపరులే.

255. సూర్యుడు హస్తమించినాడంటే చంద్రోదయ కాలమైనదన్నమాట- రాజు మరణించినాడంటే యువరాజుకు పట్టాభిషేకదినం వచ్చినదన్నమాట.

256. ఈరోజు సాయంత్రం గురువుగారు పాఠం చెప్ప లేదంటే ఆయన కడుపులో శూలనొప్పిబాధతో ఉన్నారన్న మాట- శిష్యుడు పాఠం రాలేదంటే నిదురమత్తు ఎక్కువైన దన్నమాట.

257. తొలిజామున నిద్రలేచి స్నానంచేసి సంధ్యా వందనముచేయువారు అరుదైనారు. కాఫీగ్లాసు చేతబట్టి పందుంపుల్లకోసం ఎదురుచూస్తారు.

258. చంద్రోదయకాలములో పక్షులు వాటినివాసము లకు తిరిగి వెళ్ళుచుండును. మంత్రులు వారి కార్యస్థానము లను వీడి వారి గృహములకు వెళ్ళుచుందురు- బడిపిల్లలు ఇండ్లకు వచ్చుచుందురు- తల్లులు బిడ్డలకు ఆహారములు వండుదురు- చాకలి రేవునుండి ఉతికి ఆరవేసిన బట్టలు తెచ్చును- తల్లులు దీపారాధన చేయుచుందురు- దోమలు ముసురును.

259. పలువురు శ్రీమంతులు కుమిగూడి వర్తకాభివృద్ధి మార్గములను అన్వేషించుచుందురు కాని పేదలు కడుపునిండా భుజించుమార్గము తలపెట్టరు.

260. చెట్లకు పూవులు పూచినవంటే కాయలు కాయు తరుణము వచ్చినదని తెలియును - ఆవు ఎద అయినదంటే అంబోతు చెంతకు తోలుకు వెళ్ళుదురు - కుర్రవాడు నిద్రపోలేదంటే కస్తూరిమాత్ర వేస్తారు.

261 చలి-చీమల బారులవలె సైనికులు కూడా బారులు బారులుగా యుద్ధభూమిలోకి ప్రవేశించి హతులగుచున్నారు - వారు వారి కుటుంబరక్షణ, బంధుప్రేమలు వదలి రాజ్యధర్మంగా భావిస్తారు. కాని రాజయొక్క పరిపాలనా దోషములను పాటించరు.

262. ఈనాడు దేశములో ప్రజలు ఆకలిబాధ పడుచున్నారంటే దోషం మూడువంతులు శ్రీమంతులది. ఒకవంతు పరిపాలకులది.

263. చిన్న చిన్న పిల్లలు బంతులాడుకొనుచూ ఆనందముతో తిరుగుచుందురు శ్రీమంతులు మెడనిండా నగలు ధరించి బంధువులకడకు వేగుచుందురు. వ్యాపారస్థులు తెల్లవారినదంటే వారి అంగళ్లు తెరచి వివిధపరుకులు శుభ్రపరచి విక్రయించుదురు. భక్తులు దేవాలయములకు వెళ్ళి పూజలు సల్పుచుందురు. కర్షకులు నాగళ్ళుతీసుకుని చోచోయనుచూ సేద్యము చేయుచుందురు. కాని ఈపరిస్థితులు నేడు తారుమారైనవి.

264. నవనీతము అనగా కొబ్బరినూనె కాచి దానిలో మరియితర పదార్థములు కలిపి చల్లచేసినట్లుగా కవ్వముతో చిలుకుతే మీగడవలె కనుపుకట్టి తయారౌను- అది చాలా వ్యాధులను నివారణచేయును. అటులనే సోమరిపోతులను గురువులునూరి విద్యావంతులుగా చేయుదురు

265. బెల్లం, బెల్లం అంటారు- బెల్లం తీపి అంటారు- ఆతీపిదనము సృష్టిలోనే దైవము చెరకుగడలో కలుగచేసినాడు- ఆచెరకుగడ చిదుగకొట్టి పిప్పితీసి రసం ఎండబెట్టి ఘనీభవింపచేస్తారు. వంటలుకూడా వండుతారు కాని కఠిన హృదయం మార్చలేరు.

266. ఉశిరికాయలు ఊరకబెట్టి మురబ్బా చేస్తారు- పువ్వులుఎండబెట్టి పానకములోవేసి గులకందచేస్తారు. నారింజకాయ రసంపిండి అందులో పంచదారవేసి కాచి మురబ్బా చేస్తారు- చింతపండు పులుసుతో పులిహోరచేస్తారు ఇన్ని చేస్తారు కాని దుష్టునిమనస్సు మార్చలేరు.

267. పిల్లి పిల్లి అని తోలుతారు- ఎలుకలబాధ పెరిగినప్పుడు పిల్లి రావడంలేదని తలుస్తారు.

268. దోసకాయ ఊరకవేసి పచ్చడిచేస్తారు- కరకాయలుచితుకకొట్టి సిరా చేస్తారు- గోంగూరఊరకపెట్టి పులుసు చేస్తారు- కవిరిరాసి తాంబూలము వేస్తారు- చెప్పులు చిరిగిపోకుండా నాడాలువేస్తారు- విసనకర్రచిరిగిపోకుండా చుట్టూ గుడ్డకుడతారు- సోమరిపోతుకాకుండా కాలికి కడియం వేస్తారు.

269. చింతచిగురుపులుపు, కందదురద, వేపాకుచేదు బెల్లం, పంచదారతీపి, పొగరుబోతు ఆంబోతుకొమ్ములువాడి.

270. చీమచిటుక్కుమంటే కొందరునిదురమంచంనుంచి లేస్తారు- మరికొందరు కుక్కలు మొరిగినా లెగవరు.

271. ధనలక్ష్మి ఇంటికివస్తేఎందుకువచ్చావు అనిఅడుగుతారు- ఆకలిబాధతోవచ్చానంటే పొమ్మంటారు మీ ఇల్లుబంగారం చేయడానికి వచ్చానంటే చాపవేసికూర్చో మంటారు.

272 పసిపిల్లలుముద్దు, బడిపిల్లలుకొంటె, బాలుడు అల్లరిచేస్తే అనుకుం- వయస్సువచ్చినవారు వస్తేమీపెళ్ళి ఎప్పుడుమాకు పప్పుఅన్నం ఎప్పుడు పెడతావని అడుగుతారు. పెద్దవారు వస్తేనుగవారు ఇంట్లోలేరుఏమిచెప్పమన్నారు అని అడుగుతారు- పనులమ్మ ఇంటికివస్తే మనుమలు చెవులు పట్టుకునిఆడిస్తారు- అమ్మవస్తాయుంటే ఎదురు వెళ్ళిచంకనెక్కుతారు- భర్తవస్తాయుంటే పకుర్తిపొయ్యి రాజేస్తారు - కాఫీకాస్తారు - ఇవి ఈనాటిముచ్చట్లు.

273. చిలగడదుంపలు వస్తే ఉడకవేసుకు తింటారు - మామిడికాయలువస్తేపచ్చడిచేయమంటారు - అరటిపళ్ళు వస్తేపంచుతినితొక్కఆవులకువేస్తారు- పాములవాడు వస్తావున్నాడంటే అమ్మనుఅడిగిబియ్యం తెచ్చిపామును ఆడించమంటారు- ఇవి చిన్నపిల్లల లక్షణములు.

274. అయ్యో రామాయని ఏడుస్తాయుంటే పిల్లలు వీపుపైనెక్కి జుట్టుపీకుతారు.

275. చలి అని దుప్పటి కప్పుకుంటే చెమట పోయడం లేదాయని దుప్పటి పీకుతారు.

276. చన్నీళ్ళ స్నానంచేస్తే చలిఅంటారు- వేడినీళ్ళ స్నానంచేస్తే కట్టెలు దొరకడంలేదంటారు- కాలువలో స్నానం చేస్తే కాలుజారి పడతావంటారు- బట్టకట్టుకుని స్నానంచేస్తే ఒల్లు సరిగా తడవలేదంటారు_ తలకు చమురు వ్రాసుకుని స్నానంచేస్తే తలచమురు వంటినిండా కారిన దంటారు

277. చెముడు చెముడంటారు, వినపడ లేదంటారు. విన్నా వినపడలేదంటారు. వృద్ధులు

278. చలికాలములో ఆకలిబాధ తక్కువ- వేసవి కాలములో ఆకలి దప్పికలు ఎక్కువ- ఎందువల్లనంటె సూర్యుడు తేజోవంతముగా యున్నకొలది జఠరాగ్ని పెరుగు చుండును. అట్లు పెరిగిన జఠరాగ్ని చల్లారుటకుగాను ఆహార ములు అవసరము. త్రాగినజలము చెమటరూపముగా రోమ ములద్వారా శరీరములోనుండి బయటకు వెడలును. అందు వల్ల గర్భములోని తడి తగ్గి దాహము కలుగును అట్లు కలిగినప్పుడు మనము జలము త్రాగి భర్తీచేస్తూ యున్నాము. అటులనే సర్వజీవజంతువులు వేసవికాలములో అధికముగా నీళ్లుత్రాగును.

279. నారాయణనామముతో దైవమును స్మరించు చున్నాము- నారాయణ యనగా 'నా' జన్మకు మూల కారకుడైన, 'రాయణ' అనగా పదార్థము అని భావము- ఆ పదార్థమునకు రూపము లేకపోయినను మనోలగ్నతకొరకు

ఒక పురుష ఆకారమును కల్పించి ప్రార్థించుచున్నాము. ఆ నారాయణునికి ముగ్గురు భార్యలని, ఒకరు సరస్వతి, రెండు లక్ష్మి, మూడు అగ్ని యని చెబుతారు. ఈ విధముగా. కల్పింపబడి కవులచే వర్ణనచేయుచూ వేలాది గ్రంథములు అవతరించినవి ఇదియంతయు మనోలగ్నతకొరకు నిర్మింపబడినవే అయినప్పటికీ, మూఢజనులు వాటినే ఆధారముగా చేసుకుని చరిత్రలు, కథలు, నోములు, వ్రతములు ఇత్యాదివి ఉద్భవించినవి- కాని వాటిని విమర్శించుటకంటె దైవమును ఏదోఒక భావమున గుర్తించు చున్నందుకు ఆనందించండి.

280. మారణయంత్రములు వేలాదికములు- ఒక దానికంటె మరిఒకటి అధికశక్తితో, అధిక ప్రజానీకమును, అధిక ఆవరణలో, అధికవేగములో భస్మము చేయునవి. ఇందువల్ల సంప్రాప్తమగునది ఆనందముకాదు- అసూయ, పగ, ద్వేషము ఇత్యాది గుణములకు స్తోమత ఇవ్వబడు చున్నది- మీరే గుణవంతులవుతే ఈ విధానమునకు స్వస్తి చెప్పి ప్రేమభావమునకు గౌరవముయిచ్చి ఆచరించి ఆనందముగా జీవితకాలము గడుపుతారు.

281. ప్రభువులు వేలాదిమంది పరిపాలించినారు- మరణించినారు- వారిస్థానములను క్రొత్తవారు అలంకరించు చున్నారు- అటులనే ప్రతిగృహములోను ప్రతిస్త్రీ సంతానవతియై ఆనందించుచూ తన కర్తవ్యము పూర్తికాగానే మరణించు చున్నది. తనబిడ్డలు తిరిగి సంతానవతు లగు చున్నారు- ఈవిధముగా కాలచక్రము తిరుగుచున్నది.

282 వృక్షములు పలుశాఖలతో విస్తరించి పుష్పాలు ఆకులు, కాయలు కాచి పండిన ఆకులను రాల్చుచూ తిరిగి క్రొత్తఆకులను పొందుచున్నవి. పుష్పములు ప్రతిదినము సూర్యోదయకాలమునకు వికసించుచున్నవి- అవి చెట్టుకు అలంకారమును కలుగచేయుచున్నను, కొన్నిజాతులపుష్పము లను ప్రజలు త్రుంచి శిరస్సులలోను, దైవవిగ్రహములవద్దను పెట్టి ఆనందించుచున్నారు. కాయలు పండ్లు సర్వజీవజంతు వులేగాక మానవులు అనుభవించుచున్నారు. ఇట్టి వృక్షము లకు శక్తిని కలుగచేసిన ఆ మహాశక్తినే ఆదిశక్తి అంటారు- దానినే వివిధనామములతో ఆరాధించుచున్నారు.

283. పలువురు ప్రజలు తమ ప్రదేశములలోని పోషక వస్తువుల అన్యప్రాంతములకు రవాణా చేయుచున్నారు- అది సరియయిన విధానముకాదు- ప్రతిప్రాంతములోను అచ్చటి వాతావరణమునుబట్టి అచ్చటి జీవులకు అనువైన పోషక పదార్థములను దైవము సృష్టించియుండగా రుచులు మరిగి వాటిని నిరసించి అన్యప్రాంత వస్తువులను దిగుమతి చేసుకొని అనుభవించుచున్నారు- అందువల్ల తలవని ఆరోగ్యదోష ములు వ్యాధులరూపముగా వృద్ధి చెందుచున్నవి_ గనుక దైవప్రేరితముగా ప్రాంతములో ఉద్భవింపబడినపదార్థములనే కృషిచేసి అధికముగా ఉత్పత్తిచేసి అనుభవించుట సక్రిమ మార్గము.

284. భూలోకములోయున్న సర్వజీవులకుపోషక వస్తు వులువేరువేరుగా దైవమునిర్మించుటలోఒకవింతయున్నది చిన్న జంతువులను పెద్దజంతువులు భక్షించుచున్నవి. దోషలను

బల్లులు భుజించుచున్నవి- కప్పలను పాములుభుజించుచున్నవి ఇదేవిధముగా పరి పరి స్వభావనై జమ్ములను దైవము నిర్మించి యున్నాడు, కాని మానవుడు తను బలశాలినని అక్రమ మార్గములను అవలంబించి అనేక జీవజంతువులనుచంపి వాటి మాంసమును భుజించుచున్నాడు- ఇందువల్ల రజో తామస గుణములు పెరుగుచున్నవి.

285. దంతములు పెరిగిన మదపుటేనుగులు ఆనంద ముగా అడవులలో తిరుగుచుండ, వాటిని బలత్కారముగా బంధించి మానవులు తెచ్చి వాటి సహాకారముతో అనేక కార్యములు చేయుచున్నారు- పులులను వేటాడి చనిపోగా వాటి చర్మములను తెచ్చి ఆనందించుచున్నారు. మేకలు, గొర్రెలు అమితముగా సంతతి చేయుచుండగా వాటిని చంపి భుజించుచున్నారు. ఇట్టి లక్షణములుగల మానవుని ఏమని పిలువవలెను.

286. తులసీవనములో సంపెంగచెట్టు వేసినయెడల ఆ సంపెంగపుష్పముయొక్క వాసన తులసికికూడా లభించును గాని పల్లేరుచెట్లమధ్య మొలచిన గడ్డికి ముళ్ళు పుట్టవు.

287. ప్రజాపతి పరిపాలించినప్పుడు పరిపాలన ఒక మార్గమున నడచును- అట్లుగాక ప్రజాపరిపాలన వచ్చినప్పుడు ఒకనాడు త్రాగుడు నిషేధము, మరిఒకనాడు ఉచితముగా మారుచుండును.

288. అంటరానితనముతో అణుగంటిన కులముల వారు నేడు హరిజనులుగా భావింపబడి వారికి ప్రత్యేకసౌకర్య

ములు, అధికారము కల్పింపబడుచున్నవి- ఒకనాడు బానిస లుగా పరిగణింపబడినవారు కూడా స్వతంత్రజీవులైనారు- ఇటులనే ప్రజలలో భావములు మారినప్పుడల్లా వేరు వేరు ధర్మములు ఆచరింపబడును.

289. చిలుకలు పంజరములలోను, దొంగలు ఖైదీల లోను బంధింపబడుచున్నారు- ఆ విధముగా బంధింపబడినవా రందరు ఆత్మస్వరూపులే అయినను వారి జన్మ ప్రారబ్ధమువల్ల లభించిన శిక్ష. అలనాడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వరించినను ఆమెకు కలిగిన ఆటంకములవల్ల శ్రీకృష్ణునిచే అపహరింపబడి బందీగా వెళ్ళి కోరిన భర్తను పొందినది అది ఆనందముతో కూడిన బందిఖానా. ఇవి అట్లుకాదు. ప్రజలు తమ ఆనందముకొరకు చిలుకలను బంధించుచున్నారు చిలుక పలుకులు మానినయడల వాటికి ఈదుర్గతిప్రాప్తించెడిదికాదు. ఇకను దొంగలు బంధింపబడినారంటే శ్రీమంతులఎడ వారికి గల ఈర్ష్యాభావమే ముఖ్యకారణము, ఈ ఈర్ష్యకు ముఖ్య కారణము వారి పేదతనము. వారి పేదతనమును శ్రీమంతులు గమనించి ఆదరించిననాడు ఈ దొంగతనములు, దోపిడీలకు తావు వుండదుకదా! ఆ విషయములను గమనించి పరిపా లించినవారు అలనాడు రామచంద్రుడు- అందువల్లనే ఆయన కీర్తి నాటినుండి నేటివరకూ ఆబాలగోపాలము చెప్పు కొనుచున్నారు- అట్టివారు ఎవరైనా తిరిగి లభించేపర్యంతం వారికీర్తి ప్రతిష్ఠలు ప్రతినారు వింటూనేవుంటారు.

290. నారాయణ నామస్మరణ చేయువారందరు దైవ భక్తులు కారు- ఎందువల్లనంటే ఆ నారాయణుడు వారిఆత్మ

లోనే యుంటే అది తెలుసుకోనక నామస్మరణచేయుచూ, గంతులు చిందులు వేయుట వెర్రితనమా? పిచ్చితనమా?

291 పచ్చిపులుసు అంటే చింతపండు పిసికి పిప్పిలు తీసివేసిన పదార్థము- ఆ పదార్థముతో స్త్రీలు అనేక వంటకములు చేయుచున్నారు- అయినప్పటికి దేనిరుచి దానిదే.

292. ఒక బీరకాయ ఇగురులో ఉప్పు కారం మాత్రం వేస్తారు- అది వేయకుండా రుచిరాదు. అటులనే ప్రతి మాటలోను ఒక చమత్కారపదము వాడతారు- అప్పుడు శ్రోతలు ఆనందించి ఉబ్బిపోతారు.

293. పెరటిలో పండిన వంకాయకూర, వీధిలో కొన్న దానికంటె ఎంతో రుచిగాను, కమ్మగాను యుండును. అది యునుగాక మా పెరటిలో పెంచినదనే ఆనందంకూడా ఉన్నది కదా. ఈవిధముగానే బజారునుంచి తెచ్చిన మిఠాయిల కంటె ఇల్లాలు వండిన పదార్థములు రుచిగాను హితముగాను యుండును.

294. శృంగారం శృంగారం అంటారు- పచ్చని పసుపు కాళ్ళకు వ్రాసుకుని, తలకు చమురురాసి దువ్వి, ఒంటినిండా బిళ్ళగోచీపెట్టి బట్టకట్టి కండ్లకు కాటుకపెట్టి కుంకుమ బొట్టు పెట్టుకుని ఇల్లాలు సాయంత్రంవేళ వీధిగుమ్మంకడ నిలుచుంటే ఆ ఇంటికి ఎంత శృంగారం- అవి ఈనాడు పోయినవి.

295. నిర్మలమైన హృదయముతో పరస్త్రీలను తల్లులుగా భావించేవారు ఈనాడు కరువైనారు- వారి దృష్టి

ఆమె ధరించిన ఆభరణములవంటికే ఉంటుంది- అవకాశము దొరికితే ఆమెను అపహరించవలెననెడి భావనయేవారికి.

296 జగత్ జనని అంటారు. ఈ జగత్తులో ఆమె కూడా ఒక భాగమేకదా! అట్టితరి ఆమె ఎవరి సంతతి?

297. చలువరాతి విగ్రహములు తెచ్చి మా గురుదైవమని పూజలుచేస్తారు ఆ విగ్రహములు రాతిలో మింగబడి యున్నప్పుడు గమనించినవారు లేరు.

298 పలువురు పెద్దమనుష్యులు ఒక మార్గమున బోవుచూ ఈ గ్రామములో చింతచెట్లు జాస్తిగాయున్నవి- చింతపండు అధికముగా దొరకవచ్చును. కాని ఆచింతపండు సహాయముతో ఎల్లరకు ఉపయోగపడు వృత్తులు చాలా వున్నవి- వాటిని ఈ గ్రామస్తులు ఆచరించుతే వారి గ్రామ దరిద్రం పోతుందన్నారు.

299 తుమ్మజిగురు తుమ్మచెట్లనుండి స్రవించు బంక- అది అనేకవిధముల ఉపయోగపడుచున్నను లెక్క-చేయక తుమ్మచెట్లను నరికి వంటచెరుకుక్రింద వాడుచున్నారు.

300 పరోపకారబుద్ధితో సెగడపకు వచ్చిన అభాగ్యునికి బిచ్చమిచ్చి వాని దరిద్రవిముక్తికి తోడ్పడుము.

301. నెమలి ఈకెలు తెచ్చి కాల్చిన భస్మము ఒక సీసాలో నింపియుంచండి- ఎవరైనా పాము కరచినదంటే ఆ భస్మము తెచ్చి పోగవేయండి- అరగంటసేపులో ఆ విషము హరించి రోగి స్వస్తుడు కాగలడు.

302. దోసకాయకూరలో పప్పు కలుపుకుని తింటే నీ ఆరోగ్యము అభివృద్ధి చెందును.

303 చీకటిరాత్రులలో ఆరుబైట పడుండకుము.

304 కాకరపంట చేదు- అందుకుగాను పప్పులో నంచుకుని తినవలెను.

305. అందని చెట్లపండ్లను కోయుటకంటె అందేచెట్ల పళ్ళు ముందు కాపుకు వస్తవి గనుక వాటిని భుజించు.

306. చిలగడదుంపలు ఉడకవేసుకొని తింటే మహా శాంతి వస్తుంది.

307. హారతికర్పూరం తెల్లగా యున్నది- కాని వెలిగించినప్పుడు అగ్నిజ్వాలలతో వెలుగును- కొలదికాలములో హరించిపోవును- దుర్మార్గుడు మంచిదుస్తులువేసి సత్సంఘములలో తిరిగిను అవకాశము కలిగినప్పుడు వానిలో దాగియున్న దురభ్యాసము అగ్నిజ్వాలలవలె వెలువడును.

308. నవమినాడు ఏ పనిచేసినా కలిసి రాదంటారు- అష్టమి నవములు అంటరాదంటారు- శ్రీరామనవమిరోజున అంతా వేడుకలు జరుపుకుంటారు.

309. చంద్రోదయము కాగానే ఇల్లాలు దీపాలు వెలిగిస్తుంది- దేవాలయములలో పూజారులు భక్తులకోసం ఎదురుచూస్తూయుంటారు.

310. చవిటినేలలో పెట్టిన విత్తనములు మొలవవు. అటులనే మొద్దుఅబ్బాయిలకు పాఠాలురావు.

311 చింతచిగురు ఉడకబెట్టి బెల్లంకలిపి ఉండలుచేసి పసిపిల్లలకు పెడితే వారి రక్తములోయున్న దోషములు పరా పంచలైపోతవి.

312. జామాకు పసరు తెచ్చి కాళ్ళకురుద్దుకుంటే సంజు వ్యాధి నయమవుతుంది.

313. తులసిరసం తీసి దానిలో తేనెకలిపి త్రాగుతే పక్షవాతరోగం నయమవుతుంది.

314 గోరింటాకు పసరు తెచ్చి నడుముకు వ్రాస్తే మూల నున్న నడుమునొప్పి హరిస్తుంది.

315. పచ్చిఆముదములో పసుపుకలిపి తలంటుతే తల వెంట్రుకలు లేనివారికి కలుగుతవి.

316. ఆకలి జాస్తిగా యున్నవారు పరగడపున రెండు దానిమ్మచిగుళ్లు తింటే తగ్గుతుంది.

317. చలువరాతి విగ్రహములతోను; నల్లరాతి విగ్రహములతోను, కంచువిగ్రహములతోను దైవారాధన చేయుచున్నారు- కాని భక్తులు వేలాదియుంది భాద్రపదశుద్ధ చవితిరోజున ఆనందముతో కుమ్మరిచే సృష్టింపబడినవినాయక విగ్రహములను తెచ్చి పూజించి చక్కగా భుజించి పిమ్మట ఆ విగ్రహములను జలమయం చేస్తూ యున్నారు. ఇట్టి విగ్రహము లన్నియు మానవుని ముక్తిమార్గమునకు అంచీ లుగా ఉపయోగపడుచున్నవి.

318 వైష్ణవులలో చాలా తెగలు ఉన్నవి. వారం దరు చక్రాంకాలు చేయించుకుంటారు- అట్లా చేయించుకోని

వారి చేతిఅన్నంకూడా తినరు. ఇట్టి అడ్డంకులన్ని పెట్టుకుని వారిలోవారు తగాదాలు పెంచుకుంటున్నారు- ఇది మానవ నిర్మితముద్రిణ- ఇది గోంగిస్వాములవారు నిర్మించినశాసనం- ఈ శాసనం పాటించనివారు ముక్తి పొందరా? ఎక్కడి విచిత్రం. ఇట్లే అనేక మాయవేషాలతో ప్రజలు మోస పోవుచున్నారు.

319. చిత్రాలు వేలాది నిర్మిస్తున్నారు- వాటిలో చాలావరకూ ప్రాపంచికభోగాలకు సంబంధించినవే. అందువల్లె నేటికాలపు ప్రజలు ఆకర్షింపబడి ఆనటనలను అలవరచుకొనుచున్నారు- ఒక అమ్మాయి రెండుజడలు వేసి నటించిందంటే ఆ చిత్రప్రదర్శన మరురోజునుంచి అది వారు ఆచరించుచున్నారు- ఒక నాట్యకర్త రవికమెడ పెద్దదిగా సరికిన దంటే అందరు అదే పాటిస్తున్నారు. కాని మంచిమార్గములు అలవడుట లేదు- ఇది ఈనాటి కాలమహిమ.

320. బహుదూరముకుండి ప్రయాసపడివచ్చినారంటే బంధుప్రేమఅంటారు- అది నిజంకాదు- బంధువులు శ్రీమంతులు అవుతేనే వెళతారుగాని దగ్గరలోయున్న బీదబంధువుల ఇంట్లో అక్కరలకు ప్రేమతో ఆహ్వానించినా వెళ్ళరు- దూరపు శ్రీమంతుల ఇండ్లకువెళ్ళి కానుకలుకూడా చదివించి వస్తారు ఇది ధనమహిమ.

321. పరోపకారబుద్ధిగలవారు వారి వద్దయున్న ధనము దానములు చేయుచూ ఆనందించుచున్నారు. శ్రీమంతులు వారికి కలిగినదానిని వారి సంతానము-వారికి కలుగ చేసి

ఆనందించుచున్నారు- అంతేగాని మనుజన్మశుద్ధికి వినియోగించుటలేదు.

322. పసుపుతో కళశమునుచేసి పూజిస్తారు ఇందు ప్రధానము కళశమా? పసుపా?

323. చిన్నచిన్న గుడిశెలు వేసుకొని జీవించేవారికి యున్న ఆనందం మిద్దెలలోవారికి యుండదు.

324. పరోపకారసేవ గమ్యముగా భావించినవారు నేటికాలములో కరువైనారు.

325. చెలికాడు చెలికాడు అంటే తోటి సహవాసి- అలాగే చెలికత్తెలుకూడా యున్నారు- వివాహకాలములో వారు కోరు భర్తనుగురించి చెలికత్తెలద్వారా పెద్దలకు నెరుకపరుస్తారు.

326. నలుగుపెట్టుకు స్నానంచేస్తే వంటికివ్రాసిననూనె పోతుంది- పసుపువ్రాసి నలుగుపెట్టుకుంటే శరీరము ఛాయ వస్తుంది. సబ్బువ్రాసి తోమితే చమటకంపు పోతుంది.

327. సంభావనమునకు ఎదురుచూచేవారల్లా ఆశీర్వదిస్తారు- వారి ఆశీర్వచనములు నామమాత్రములే.

328. పలువిధముల దేశప్రజలు ప్రభుత్వ చర్యలను గురించి విమర్శిస్తారు- కాని పరిపాలించేవారి బాధ గుర్తించలేరు.

329. ద్వాదశినాడు బ్రాహ్మణులకు సంభావన

ఇస్తారు- అది చెడ్డరోజని దోషవిముక్తి కాలేక పుణ్యము చేయుటకు మంచిరోజులనా ?

330. జీవి జీవించివున్నంతవరకూ బంధువులు మిత్రులు అందరూవస్తారు- జీవి వెడలిపోయినదంటే అబ్బా దుర్వాసన ప్రారంభించినది ఇంకా జాగుచేస్తారే! దహనవిషయం ఆలోచించండి అంటారు

331. పరుపులు కుట్టేవారు దూదిని పింజలుపింజలుగా ఏకి అందులోని దోషమును పోగొట్టి పరుపులు కుడతారు. ఆలాగే ఆవకాయపచ్చడితో భోజనంచేస్తే కడుపులోని మకిలినంతా పోగొట్టి కడుపు శుద్ధిచేస్తుంది.

332. బుద్ధిలేని కుర్రకుంకలు దోవవెంట నడుస్తూ ప్రక్కనపోవుచున్న జీవజంతువులపై బెడ్డలు వేస్తారు. అవి వాళ్ళను యేమిచేసినవి? అది వాళ్ళస్వభావము.

333. పలువురు పురజనులు వీధివెంట వెళ్ళుచూ ఆ ప్రాంతములో ఆకలిబాధతో అల్లాడుచున్న ఒక యాచకుని చూచి వీడు చాలా బీదవాడు- పూర్వజన్మలో చేసిన పాప ఫలం అనుభవించుచున్నాడని వెళ్ళిపోయినారు- ఒక బాలుడుచూచి పరుగున ఇంటికివెళ్ళి రెండుగుప్పిళ్ళు బియ్యాం తెచ్చి ఇచ్చినాడు- ఆబాలుని జాలిగుండెకు ఆనందించి నాయనా నీకు ఒక నమస్కారము అని ఆయాచకుడు వెడలినాడు అంటే పెద్దలకంటె పిన్నలే జాలిహృదయస్థులన్నమాట.

334. చిన్నచిన్న బావులలో కప్పలువుంటవి. వాటిని ఆ బావిలో ఎవరు పడవేసినారు? లేక వాటంతట అవివచ్చి

పడినవాయని విచారిస్తే నీటిని ప్రాప్తింపజేసిన దైవమే ఆనీటి దోషములను సంహరించుటకు కలుగ చేసినాడని తలంచవలెను.

335. సముద్రపు కెరటములు వస్తూయున్నవంటే పిల్లలు ఆనందముగా మునిగి స్నానంచేస్తారు- మొసలి వస్తూయున్న దంటే పరుగెత్తి వడ్డుకువస్తారు

336. నదీప్రాంతములో నివసించేవారు నదీస్నానం చేస్తారు- కాని సముద్రతీరంలో నివసించేవారు ఇంటి బావి వద్దనే చేస్తారు.

337. చీకటిబజారులలో గస్తీతిరిగేవారు పోలీసుశాఖకు రెవిన్యూశాఖ గూఢచారులు, దొంగలు, దొంగవస్తువుల కొనుగోలుదారులు- వారిచేతులలో ఆయుధము లుండును. వారికి పరోపకారబుద్ధి యుండదు- ఎంతసేపూ ధనార్జనయే. అట్లు సంపాదించిన ధనము వారివద్ద నిలువదు. ఎందువల్ల నంటే వారి అంతరాత్మ ఎప్పుడూ బాధించుచుండును. ఎవరిని చూచినను తన దోషములు తెలుసుకుని తనను బంధించి శిక్షించుటకు వస్తున్నాడేమోయనెడి భీతి- కాని బయటకు పోక్కకుండా ధైర్యవంతులు నిర్మలహృదయులవలె ప్రవర్తిస్తారు.

338. నలుమూలల వెదకినను కనరాని, కనబడని దైవము సూక్ష్మరూపములో నీశరీరములో దాగియున్నాడు- వాని ప్రభావము గుర్తించినవాడే ఉత్తముడు.

339. చాకలి రేవులో బట్టలు ఉతుకుతుంటే ధ్వని ఆ ప్రాంతమంతయు వినబడును- బాజాలు వాయిస్తేనూ విన

ఒకటి. కాని ధ్వనిలోని భేదమునుబట్టి మనము వాటిని ఫలానాయని గుర్తిస్తాము. అలాగుననే ప్రతి మానవునిలోని గొంతుక ధ్వనినిబట్టి మాట్లాడినవారిని చూడకుండానే గుర్తిస్తాము.

840. నువ్వులు గానగలోవేసి చమురు తీస్తారు- పప్పులు రోట్లోవేసి ఒబ్బుతారు- ఉలవలు నీటిలోవేసిఉడకపెడతారు ఇన్ని చేస్తారుగాని అల్పబుద్ధివానిని మార్చలేరు.

841. భూమిమీద అనేకజాతులవృక్షములు మొలయుచున్నవి- విత్తనములు ఎవరు వేస్తూయున్నారంటే ఆదైవమే పక్షులరూపములో తెచ్చి వేస్తూయున్నవి.

342. బాటసారి ఎండదెబ్బ తగిలి మూర్ఛిల్లినాడంటే నలుగురు గుమిగూడి ఉపచరణాలుచేస్తారు అతను బంధువుడా కాదు- అది మానవధర్మం గనుక. ఇటులనే అనేకసమయములలో మానవులు తెలియనివారికి సేవచేస్తారు. అట్లుచేయుటయే పరోపకారసేవ అంటారు- ఇది స్వాభావికముగాఅలవడు ఆచారము.

843. తమలపాకులు ఈనెలుతీసి తాంబూలము వేసుకుంటారు- అది నమలడం కష్టమనా? కాదు- ఆకులో జీర్ణశక్తియున్నది- ఈనెలో అజీర్తిస్వభావమున్నది- అందువల్ల తీస్తారు.

344. నమిలీనమలని అన్నం భుజించేవారి పొట్టలు బరువై గర్భవతులవలె ఉంటారు- చక్కగా నమలి భుజించే వారి పొట్టలు లోతుగాఉంటవి.

345. పుట్టిలోయున్న పసిపాపకు తల్లి, తండ్రి ఎవరో తెలియదు- ఎవరిగర్భములోనుంచి జనించినది తెలియదు- ఎవరు తనకు స్తనముల నందించి పాలు త్రాగించుచున్నదీ తెలియదు అటులనే మనలను సృష్టించిన ఆదైవము మనకు తెలియదు- కాని పెద్దలచే చెప్పబడిన హితవాక్యములనుబట్టి ఆ దైవమును మనము గొలచుచున్నాము. కాని ఆదైవము అగోచరుడైనందున ప్రజలను వక్రిమార్గములో త్రిప్పువారు ఆదైవమును మరిపించి ప్రాపంచిక సుఖములతో ముంచు చున్నారు.

346. జైనమతస్థులు భోజనముచేయునప్పుడుదోమలు రాకుండా సాయంత్రిమే భోజనముచేస్తారు- కాని వారి అంగళ్ళలో దీపాలు దేదీప్యమానంగా ఉంటవి.

347. భరతుడు రాముని పాదుకల సహాయముతో రాజ్యపాలన చేసినాడంటే చెప్పుకోతగ్గవిషయము ఈనాడు మంత్రిలసహాయముతో చేస్తూయున్నారు. ఆ మంత్రిలు పదవీవ్యామోహకులు- ప్రజాక్షేమముకంటె వారికి ప్రజలచే జరుపబడు విందులు, వేడుకలు ఇత్యాదివాటితో ఆనందిస్తారు.

348. నాదేశము, నారాజ్యము, నాప్రజలు అంటారు. ఈ "నా" అనే పదమునకు మొదలు చివర కనబడదే! నా శరీరమునుంచి బయలుదేరి అనేక వింతవింతలుగా ప్రజలను మోసపుచ్చుచున్న ఈ "నా" అనే భావము తొలగిననాడు ఆత్మస్వరూపుడు.

349. తేతతేత తమలపాకులు వంద తినవచ్చును కాని

ఎండిపోయిన అరటిఆకు తినలేము- కారణం దైవనిర్మితము. దైవము ప్రతివస్తువు ఒక కారణముగా సృష్టించినాడు. వాటి పరిభావమును తెలుసుకున్న వాడు జ్ఞాని, తెలియనివాడు అజ్ఞాని.

350. తండ్రి తనబిడ్డలను కష్టించి పోషిస్తాడు- గురువు జ్ఞానవంతులుగా చేస్తాడు. భార్య గృహస్థునిచేస్తుంది. పిల్లలు కుటుంబీకునిచేస్తారు. మనుమలు తాతగాచేస్తారు.

351. పొలములో నాటిన విత్తనములు కుళ్ళి మొలకెత్తి చెట్లు అగుచున్నవి- గురువు బోధించిన విషయములు మనస్సులో లీనమై జ్ఞానవంతుని చేయుచున్నవి

352. నీ దేముడు నా దేముడు వేరు అంటారు- అది నీరుచూచి దానిని పానీ అంటారు మహమ్మదీయులు. జలమని హిందువులు, వాటరు అని ఆంగ్లేయులు చెప్పుకొనినట్లుగా యున్నది. ఇది మనలోని అసత్తువును తెలియచేయుచున్నది.

353. శిశువునకు తల్లియు, వృక్షమునకు జలమున్నూ, భక్తునకు దైవమున్నూ, దరిద్రునకు దాతయు, ధర్మమునకు శాంతమున్నూ, వీరునకు ధైర్యమున్నూ, రాజునకు సైన్యమున్నూ, భార్యకు భర్తయు, భర్తకు భార్యయు, మానవతికి పాతివ్రత్యమున్నూ, పురుషునికి విద్యయు, వర్తకునకు ధనమున్నూ, లోకమునకు వర్షమున్నూ సహాయపడును.

354. తృప్తి లేనివానికి గంపెడు ధనము నిచ్చుట కంటె తృప్తిగలవానికి గుప్పెడు బియ్యం నిచ్చుటమేలు.

355. దేనియందైనను అభిమానము కలిగియున్నంతవరకూ బంధవిముక్తి పొందలేరు.

356. చిలుకలు బంధింపబడి, కాకములు స్వేచ్ఛగా సంచరించురీతిని గుణవంతులు కష్టపడుటయు, గుణహీనులు సుఖపడుటయు లోకస్వభావము.

357. అనన్యవిశ్వాసముగలదే భార్య, కార్యభారము వహించి తనకు కీర్తి తెచ్చువాడే పుత్రుడు.

358. పదహారువన్నెగల బంగారముకూడా వెలిగారం లేనిదే అతకదు.

359. భక్తితో సమర్పించెడి పుష్పము బరువు లేక పోయినను దానిలో భక్తిభావము బ్రహ్మాండమంత బరువున్నది.

360. గృహస్థు, బాలునికి కుమార్తెనిచ్చి దైవభావముతో పాదములు కడుగుచున్నాడు.

361. ఓర్పు ఉన్నయెడల కవచము లక్కరలేదు, కోపమున్నయెడల శత్రువు లక్కరలేదు, మిత్రువులుండెనేని సిద్ధౌషధము లక్కరలేదు- దుర్జను లుండెనేని సర్పము లక్కరలేదు.

362. పంగనామములు వైష్ణవులకు గుర్తు, అడ్డబొట్టు శైవులకు గుర్తు, కాషాయవస్త్రములు సన్యాసులకు గుర్తు' చేతిగాజులు ముత్తయిదువకుగుర్తు, బోడితల వెధవస్త్రీలకుగుర్తు చేతికర్రి వృద్ధాప్యమునకు గుర్తు, కండ్లఅద్దములు మసకకు

గుర్తు, చెవుల కుండనములు పండితులకు గుర్తు, తలపాగ ఉద్యోగికి గుర్తు, దవాలి బంట్రోతుకు గుర్తు, చేతిలో పాది మంగలికి గుర్తు, వీపున బట్టలమూట చాకలికి గుర్తు, చాపల తట్ట పల్లివారికి గుర్తు, సీసపలక దాసికి గుర్తు, పార పలుగు కర్షకునికి గుర్తు, చేతిలో పలక విద్యార్థులకు గుర్తు, చేతిలో బెత్తం గురువుకు గుర్తు.

363. శక్తిని బయటకు ప్రస్ఫుటనిబంధన విధేయత.

364. శరీరవ్యాయామము భౌతికదేహమునకు అత్యంత ఉత్తమమైన క్రమశిక్షణ.

365. గృహస్థునికి బంధనము భార్యాబిడ్డలు, సన్యాసికి బంధనము ఆశ్రమము, శిష్యులు.

366. చలిచీమలను చంపుట అతిసులభం పరరాజులను జయించుట అతికష్టం.

367. గోవులను ముద్రించిన చీరెలను కొందరు స్త్రీలు ధరిస్తారు- శ్రీరామరామ యని ముద్రించినబట్టలను కొందరు పురుషులు ధరిస్తారు కాని వారిలో గోవుయందుగాని, శ్రీరాముని యందుగాని భక్తిలేదు- అది వేషఆడంబరమే.

368. చతుర్ముఖబ్రహ్మ అంటే ఆ బ్రహ్మకు నాలుగు వైపులా తలకాయలు, నాల్గు ముక్కులు, ఎనిమిది కండ్లు వున్నవని భావిస్తారు- అది అట్లుకాదు- ఈ భూప్రపంచము లోని సమస్తజీవితపదార్థములు ఆయన ప్రభావమే యని భావించండి.

369. బిడ్డను కనినంతమాత్రముననే తల్లి కాజాలదు- హృదయపూర్వకమైన ఆ మాతృప్రేమయే ఆమెకు ఆ నామము సార్థకము చేయగలదు.

370. నీచేతిక్రింద కొందరు పనిచేయుచున్నప్పుడు నీవు వారికి యజమానిననియు, పోషణకర్తననియు భావించుట పొరపాటు, నీవు దైవముచే నిర్ణయింపబడిన ఒక ధర్మకర్తవు మాత్రమే.

371. ఛత్రపతి శివాజీ తన రాజ్యమునంతను తన గురువునకే అర్పించి, గురుసేవకుడుగా రాజ్యపాలన చేసెను. అటులనే నీవు ఒక దైవసేవకునిగా భావించి నీ నిత్య కార్య క్రమములను భక్తిశ్రద్ధలతో చేయుదువా నీ కీర్తి ప్రతిష్ఠలు ఆచంద్రతారార్కము వర్ధిల్లగలవు.

372. పశువులు మేతకై పచ్చికబీడులవెంట తిరుగునట్లు నీవు ఆ దైవప్రేమకొరకు, భక్తితో ధర్మకార్యములను ఆచరించుచుండుము.

373. ఆనాడు గోపికలు శ్రీకృష్ణుని ప్రేమించినారంటే మోహబుద్ధితో కాదు- భక్తి ప్రేమభావములతో యని తెలిసికొనుము.

374. చిరంజీవి అని ఆశీర్వదిస్తారు- అనాటివారే చిరంజీవులైవుంటే సృష్టిక్రమం భగ్నమగును కదా! గనుక ఆరోగ్యముతో వర్ధిల్లమని ఆశీర్వదించండి.

375. బిడ్డలను దండింపకుము, అది నీచేతనను కళంకపరచుటయేగాక వారి ప్రవర్తనను చెరచును.

376. దైవమును యదార్థముగా ప్రేమించదలచువారు ఈ సంఘనియమముల నన్నింటిని దాటిపోవలయును

377. చీపురుపుల్లలు దైవసృష్టి. చీపిరికట్ట మానవసృష్టి నేలను శుభ్రపరచుట చీపిరిపరిభావము- ఇట్లనే సృష్టిలోని ప్రతివస్తువు ఒక నిమిత్తకారణముగా సృష్టింపబడి వాటిధర్మం అవి నెరవేర్చుచూ పిమ్మట భస్మ మగుచున్నవి.

378. సర్వమానవపోషణకు దైవం ధాన్యమును కలుగ చేయుచున్నారు. అట్టివస్తువులను బీదలకు అందుబాటులో లేకుండా శ్రీమంతులు పురోలుకట్టి నిల్వచేస్తూ యున్నారు. నీపొరుగువారి తిండికూడా నీవు ఆలోచించు- అప్పుడు నీవే గాక పరులుకూడా ఆనందముగా జీవయాత్ర చేయవచ్చును.

379. చిగురుటాకులు మెత్తగా యుండును- చిన్న పిల్లల హృదయములు నిర్మలముగా యుండును.

380. దుష్యంతుడు మునికన్యను ప్రేమించినాడంటే అది రాజులకు పరిపాటి. మాలవాడు బ్రాహ్మణ స్త్రీని ప్రేమించినాడంటే అది ధర్మవిరుద్ధము.

381 పురుషులు స్త్రీలు కలసి క్లబ్బులలో చీట్లపేక ఆడుచున్నారంటే వారిలో స్త్రీ పురుష ధర్మములు నశించిన వన్నమాట.

382. తొలిజాముననిదుర పోవుచున్నాడంటే సోమరి పోతు అన్నమాట.

383. అన్న మాట జవదాటిన తమ్ముడు అయోగ్యుడు.

384. స్త్రీలు పాదములకు పసుపు వ్రాసుకున్నారంటే వారు సాధారణముగా ప్రసవించినప్పుడు సుఖపించు దోష విముక్తికి కాని, మరి నీటిలో తిరిగినప్పుడు కాళ్ళు పాచిన బాధ విముక్తికిగాను అనాదికాలము నుంచి ఆచారముగా వస్తుచున్న హిందూమత ధర్మం.

385 చిరంజీవి అని ఆశీర్వదిస్తారు- కాని ఆశీర్వదించే వారి ఆయుష్షు యెంతవరకూ యున్నదో వారికే తెలియదు- అట్టితరి వీరి ఆశీర్వచనములు అడంబరము లేకదా!

386 మేము ఫలానా గోత్రీకులము, ఫలానా ఋషి సంతతివారమని చెబుతారు. అట్టి గోత్రమని బిడ్డను ఇతరులకు దత్తత ఇస్తారు- దత్తత యివ్వగానే ఈ గోత్రం, ఋషినామం అట్టే మారిపోయి వేరే గోత్రం, ఋషిపేరు చెప్పుకుంటారు. ఇది లోక ఆచారం- ఇంతమాత్రముతో మారిపోయే వంశ వృక్షమునకు విలువ ఎంత?

387. ఒక ఫకీరు నీ ఇంటికివచ్చి బిచ్చ మడుగుతే మీ సాహేబుల ఇండ్లకు వెళ్ళక మాఇండ్లకు వస్తావేమి అని అడుగుతారు- బిచ్చగానికి కడుపునిండడం ప్రధానము గాని ఈ మత ప్రశ్నలతో సంబంధము లేదునాయనా!

388. అవిటివాడు బిచ్చానికివస్తే నీవాళ్ళంతా ఏమైనారు నీవు ఇలా వచ్చావు అంటారు- బలిష్టుడువస్తే ఏదైనా పనిచేసుకుని బ్రతుకలేవా దున్నపోతులాగ ఉన్నావుఅంటారు, వాళ్ళకుఉన్న బాధలన్నియు నీవు తెలుసుకుని విముక్తి చేయ లేవుగదా? ఈప్రశ్న వేయుట ధర్మమేనా?

389. సర్వ జీవరాసులు ప్రతిదినము ఆహారమును భుజించుచున్నవి- వాటికి అనువైన ఆహారపదార్థములు వాటి ప్రాంతములలోనే దొరకుచున్నవి. వాటి సహాయముతో అవి జీవించుచున్నవి ఇది అంతయు ఆసృష్టికర్త ప్రభావమే గదా! అట్టి సృష్టికర్త రూపరహితుడు ఆయన ప్రతి జీవిలోను ఆత్మస్వరూపములో ఉన్నాడని పెద్దలవాక్యం. గనుక అట్లు సృష్టింపబడినవారిలో ఒక బిచ్చగాడుగాని పరదేశవాసి, గాని నీ గడపకు వచ్చినాడంటే ఆదైవమే ఆ రూపములో వచ్చినట్లుభావించి గౌరవించి పంపించినట్లుఅయితే దైవము ఆనందించి నీకు కావలసిన సకల ఐశ్వర్యభోగములను కలుగ చేయును. అందుకు వ్యతిరిక్తముగా ప్రవర్తించినవారు ఈ జన్మలోగాని ఉత్తరజన్మలలోగాని ఆకలిబాధలతో బాధ పడవచ్చును గనుక ధర్మబుద్ధితో పరోపకారసేవ చేయుము. ఇది నీ భవిష్యత్‌కు నాందిగా భావించు అంతేగాని తృణీకార భావముతో ప్రవర్తించి భవిష్యత్‌లో బాధలకు గురి కాకుము.

390. భారతములో 18 అధ్యాయములు ఉన్నవి ప్రతి అధ్యాయములోను కొన్ని ముఖ్యవిషయములు వున్నవి. వాటి ప్రభావమే భారతమునకు గౌరవము ఖ్యాతి తెచ్చినవి- అట్లే ప్రతి మానవునిలోను కొన్ని సుగుణములు యుండును. ఆ సుగుణములను వృద్ధిచేసుకొనుచూ జీవయాత్రచేయువారు ఆనందముగా జీవించగలరు- అట్లుగాక దుష్ట గుణములకు మెరుగుపెట్టి ప్రవర్తించువారు బురదగుంటలోపడిన శునకము చందముగా యుండును.

391. నేను ఒక మహాయోగినని ప్రతివారు నన్ను గౌరవించి పూజించవలెనని భావించువారుకూడా అతిథి సత్కారము చేయుదురు- అట్టితరి సామాన్య మానవులు ఆచరించకుండుట అజ్ఞానముగదా!

392 చాలాకాలమునాటి మిత్రుడు వచ్చినాడంటే ఆనందించి కాళ్ళు కడుక్కోమని నీళ్ళుఅందించి ఇంటివాళ్ళను భోజనము పెట్టమంటావు- ఆలాగుననే ఇంటికివచ్చిన మార్గస్థులనుకూడా గౌరవించు- ఇది హిందూమతధర్మం-అంతేగాని పూలకూటిబసకుతోలకు, కుటుంబమర్యాద నిలబెట్టు. వంశపారంపర్యా చెప్పుకుంటారు.

393. శూద్రులు, శూద్రులు అంటారు- శూద్రులని ఒక కులంలేదు- శూద్రులు అనగా ఆత్మశుద్ధి లేనివారని భావించండి- వాల్మీకి బోయవాడు శూద్రుడు, కాలగతిని జ్ఞానవంతుడై, పెద్ద వేదాంతియైనాడు. బ్రహ్మతేజస్సుతో వర్ధిల్లి బ్రాహ్మణుడుగా వర్ధిల్లినాడు. గనుక మనిషిలోని శూద్రత్వమును జ్ఞానబుద్ధితో పారద్రోల వచ్చును. కాని మేము శూద్రులము అంటరానివారమని భావించుట అవివేకము. ఈనాడు అట్టివారిలో కొందరు ధర్మదాతలు, ఆధ్యాత్మపరులుకూడా యున్నారు- రూపురేఖలు లేని ఒక రాతిముక్కను సానబెట్టి చక్కని ఆకారమును, కాంతినికలుగ చేసిన వజ్రముగా బజారుకు తీసుకువెళితే వేలధనం వస్తుంది- ఆలాగుననే ఆ శూద్రులకు ఆధ్యాత్మికభావములు కలుగచేసిన నాడు వారే గొప్ప పండితులు జ్ఞానవంతులు కాగలరు.

394 త్రిలోకనాథుడు అనగా దేవలోకము, మానవ లోకము, నాగలోకము అనే మూడు లోకములకు అధిపతి యని భావన. ఆయన ఏ లోకంలో ఏ రూపంలో ఉండి పరిపాలించుచున్నాడంటే ఆయనలేని స్థలంలేదు- గాలిలోను, నీటిలోను, అగ్నిలోను, ఆకాశములోను, భూమిలోనే గాక సర్వజీవ జంతువులలోను ఉన్నాడు. ఆయన లేనిచోటు లేదట- ఆయన లేనిదే వాయువు ప్రసరించదట- నీరు ప్రవహించదట అగ్ని వేడిని ఉత్పత్తిచేయదట- సూర్యచంద్రాదులు నక్షత్రములు వెలుగొందవట- అట్టివానిని తెలుసుకోనక పోలేరమ్మ, నాంచారమ్మ, ఘూటాలమ్మ అని జాతరులు చేయుచూ, జీవ హింస చేసి మొక్కుబడులు చెల్లించి వాటిని వండుకుని తినుచున్నారు ఇది ఎంతవరకూ సహించతగినవిషయము.

395. గొల్లవాడు పాలు తేలేదంటే దూడ తాగేసిన దంటాడు- చాకలి బట్టలు తేలేదంటే రేవులో నీళ్ళు లేవంటుంది. పిల్లవాడిని బడికి ఆలస్యంగా వచ్చావంటే అమ్మ అన్నం వండటం ఆలశ్యమైనది అంటాడు- పంట తక్కువ వచ్చినదంటే సకాలంలో వర్షాలు లేవంటాడు- పిల్లవానిని పాఠం వప్పగించమంటే రాత్రి దీపాలు వెలగలేదంటాడు- టపా బాటసారీను ఆలశ్యంగా వచ్చావంటే ఈ రోజు టపా బండి ఆలశ్యంగావచ్చినదంటాడు- ప్లీడరుగారిని మావ్యాజ్యం ఎందుకు పోయినదంటే సాక్షులు సరిగా చెప్పలేదంటాడు- వంట అయినదా అంటే అమ్మ బైటవున్నది, వంట చేయులేదని అంటుంది పాపాయి.

396. పల్లెవాడలో కాపరంచేస్తూ అబ్బా చాపలకంపు అంటే ఏమిప్రయోజనము.

397. తొలిజామున లేస్తే నిదురభంగం అంటారు- రాత్రి 12 గంటలవరకూ తిరిగి ఇంటికివచ్చి ఇల్లాలును నిదుర లేపుతే అబ్బా అర్థరాత్రి వచ్చారే! నాకు కునిపాట్లు వస్తూ యున్నవంటుంది- పసిపాప పాలకు ఏడిస్తే రొమ్ము అందించి నిదురపోతారు. ఇట్లాగే సోమరిపోతుతనం పెంచుకుంటారు కాని వారివారి ధర్మములను గుర్తించరు.

398. సూర్యుడు పడమట దిక్కున ఉన్నాడంటే సాయంత్రం అన్నమాట- పశువులు తిరిగి ఇండ్లకువస్తూవున్న వంటే వాటి దూడలు దూరము నుండి పసికట్టి అంబా అని అరుస్తవి. తల్లులు దవ్వునవచ్చి దూడశరీరంనాకి తన ప్రేమ స్వభావము ప్రకటిస్తవి. ఇట్లాగే ఉయ్యాలలో బిడ్డ ఏడుస్తూ వుంటే తల్లి పరుగునవచ్చి పాలు ఇస్తుంది.

399 నాగుపాముకు పాలు లవాడ తెచ్చిఆడిస్తూవుంటే పిల్లలు ఆనందపడతారు- అదేపాముబుసకొట్టితే పారిపోతారు.

400. నాల్గువీధులమధ్యనున్న స్థలములో ఒకలాంతరు దీపం పాతి రాత్రిళ్ళు వెలిగిస్తారు- అట్లనే ఇంటిలో నాల్గు గదులకు మధ్యనున్న చావడిలో దీపంపెడతారు- ఆ వెలుతురు ఇంటిఅంతకు ప్రకాశించును.

401. పరదేశములలోకూడా కొందరు హిందూదేశ వాసులు నివసించుచున్నప్పటికి, వారి ఆచారములు, వేష భాషలు కొన్ని మారినప్పటికీ వారిలో మేము హిందువులము అనే భావము దేశాభిమానము నశించదు.

402 గంగసింధూరము బొట్టు పెట్టుకొనినంత మాత్రమున ఆంజనేయోపాసకుడు కానేరడు- గంగిరెద్దుకు బొంత తీస్తే మామూలుఎద్దే. అట్లే ఈబొట్టు వేషఆడంబరమే.

403. చెవిటివానితో మాట్లాడటం అంటే డోలు వాయించినంత ధ్వని చేయడమే, అందువల్ల చెప్పేది పలక మీద వ్రాసిచూపిస్తే మెరుగు.

404. పగలు సూర్యరశ్మి ప్రభావమువల్ల సర్వజీవజంతువులు ఆహార పోషక వస్తువులను సేకరించుచూ రాత్రి చంద్రకాంతిప్రభావమువల్ల చల్లనిగాలిని అనుభవించుచూ విశ్రాంతిని నిదురరూపములో పొందుచున్నామనంటే మనుజనమునకు శక్తి, పోషకపదార్థములను శరీరమునకు కలుగ చేయుచున్నామన్న మాట- ఆ విషయమును మరచి రాత్రిళ్ళు నిదుర మేలుకుని ప్రవర్తించువారి అందరికి ముఖ్యముగా ఆరోగ్యభంగము తటస్థించుటకు ముఖ్యదోషకారణమని గమనించవలెను- అందుకు గాను పగటినిదుర పోవుచున్నారు-అది సక్రమవిధానముకాదు,

405. పరమభాగవతులమని చెప్పుకొనెడివారు పరమ చాంధసులన్నమాట-- ఎందువల్లనంటే ప్రపంచములోజన్మించిన ప్రతిమానవుడు ఏదో ఒక సమయమున తనను సృష్టించిన దైవమును ఏదో ఒక విధమున ఆరాధించుచుండ మేమేభాగవతులమని చెప్పుకొని విర్రవీగుట ఆడంబరము కాదా! ఇట్టి ఆడంబరజీవులు వీధులవెంట డప్పువాయించుకొనుచూ మేమే పరమభాగవతులము అంటారు. ఇట్టివారుకూడా ఒకనాడు మాయావస్తువుల వలలోపడి మోసపోవుచున్నారు. ఇది ఒక మాయావేషమని చెప్పవలసివుంటుంది.

406. పురిటిమంచంలోయున్న ఇల్లాలు తను నోచి కనిన బిడ్డకు ఆనందముగా పాలుఇచ్చును. ఆ బిడ్డ ఉచ్చ పోసినా విరోచనముచేసినా అసహించుకోనక శుభ్రపరచును. ఇట్టిసేవ ఇతర శిశువులకు చేయదు. కారణం నాబిడ్డ అనే భావమే. ఈ "నా" పదముయొక్క విశేషమే అనేక చర్యలకు మూలవస్తు వగుచున్నది ఈ 'నా' పదము తలవనివారు సర్వసంగపరిత్యాగులు.

407 తొలికాన్పు రాగానే బంధువులు ఆనందముతో అనేక భోజన పదార్థములను ఆతల్లికి ఇస్తారు. కారణం గర్భములోయున్న శిశువుకు తగు బలము సమకుర్చుటకే గాని, రుచులకోరకు కాదు. కాని ఈనాడు ఆ విధానము ఒక వేడుకగామారి పంపించిన పదార్థము లన్ని బంధువర్గము నకు అందచేసి తమబిడ్డ గర్భవతియని తెలియచెప్పు చున్నారు. ఇది వారికి ఆనందం- మధ్యరకపు కుటుంబీకులకు ఒక ధన వ్యయ శిక్ష.

408. ఆచార్లగారు మంచము మీదనుంచి లేవగానే ఒక ఆవలింతతీసి ఆ పంగనామములు ధరించిన వైష్ణవ స్వాములవారి పటమునకు నమస్కరిస్తారు. అడ్డబొట్టువారు ఓం నమశ్శివాయ అంటారు. లింగధారులు వారి లింగం కళ్ళకు అద్దుకుంటారు. వర్తకుడు తక్కెడ త్రాసుకు నమస్కారము పెడతాడు. పల్లెవాడు వలలు ఎలుకలు కొరికిన వేమోయని కలియచూస్తాడు. బాలురు పలక పుస్తకము లు తీసుకుని చదువుకుంటారు. అమ్మ హాయ్యారాజేసి వంటచేస్తుంది.

409. ప్రాపంచకములోని సర్వ ఆధ్యాత్మిక గ్రంథములలోను వేదములు ఉత్తమమైనవి ఆ వేదములు సర్వమానవులు ఆచరించవలసిన ధర్మములను ప్రకటించుచున్నవి. అట్టిధర్మములనే నాటికాలపు మహాఋషులు ఉపనిషత్తులరూపములో ప్రజలకు బోధించినారు. అట్టి ధర్మములను పునహా మహాభారతములోని యుద్ధకాండలో కృష్ణార్జున సంవాదరూపముగా ప్రబోధింపబడినవి. ముఖ్యముగా వాటిలోని విషయ మేమనగా— ప్రతిఫలాపేక్షరహితుడవై నీవృత్తి ధర్మములను పాటించుము. ఈ జగత్ సృష్టికర్త అయిన ఆ పరమాత్మ సర్వ జీవరాసులలోను అదృశ్యరూపములో వుండియున్నాడు. ఆయన లేని చోటుగాని, వస్తువుగాని లేదు. నీలో ఆత్మస్వరూపములో యుండి నీవు ఆచరించు సర్వకర్మలను గమనించుచున్నాడు. నీదృష్టికి గోచరించు సర్వవస్తువులేగాక నీ శరీరముకూడా అశాశ్వతవస్తువులు, కాని ఆత్మ శాశ్వతవస్తువై రూప రహితమై సర్వత్రి వ్యాపించియున్నది అని బోధించుచున్నది. దానిని తెలుసుకొని ప్రవర్తించినవారు జ్ఞానవంతులు, యోగులు సత్ పురుషులు పునర్జన్మరహితులు కాగలరు

410. రామాయణమంటే దశరథమహారాజుకుమార్డు శ్రీరామచంద్రుని జననమునుంచి ఆయన అనుభవించిన కష్టములు, ఆయన పరిపాలనాకాలములోని ధర్మ ప్రవర్తనలు, ప్రిజలయందు ఆయనకు, ఆయనయందు ప్రిజలకుగల అభిమానము, ప్రేమ ఇత్యాది గుణములను ప్రకటించుటయేగాక ఆయన భార్య జనకమహారాజు కుమార్తె సీతాదేవి భర్తవెంట అడవులకువెళ్ళి అనుభవించినకష్టములను ఆదర్శప్రాయముగా గ్రంథరూపముగా ప్రచురింపబడిన ఒకపుణ్యగ్రంథము. ప్రజలు

నాటినుండి నేటివరకూ పారాయణ చేసుకొను చున్నారు. మరిన్ని శ్రీరాముడు జన్మించిన చైత్ర శుద్ధ నవమిరోజున శ్రీరామకళ్యాణము వారివారి శక్త్యానుసారముగ ఆరాధించు చున్నారు.

411. శ్రీ ఋషి రాంరాంగారంటే అశోక చక్రవర్తి పరిపాలనా కాలములో ఆయనవద్ద ఆస్థాన వైద్యులు పిమ్మట బౌద్ధ సన్యాసిగా జీవితమును గడిపి ముక్తినొందినారు. కాని దైవ ప్రేరితమువల్ల గత 50 సంవత్సరములుగా అదృశ్యరూప ములో సంచారముచేయుచూ శిష్యకోటికి ఆటోరైటింగు విధానము లో అనగా కలముపట్టి కాగితముపై మోపిన మీరు కోరిన విషయములకు మీచేతిలోని కలమును మీకు తెలియ కుండానే నడిపించి మీకు అవసరసలహాలు, సమాధానములు కలుగచేయుచున్నారు. స్వర్గాశ్రమవాసులు, నిర్మలానందస్వామి వీరి ముఖ్యశిష్యులు గత 12 సంవత్సరములుగా వీరిపరంగా లభించిన విషయములను గ్రంథముల రూపముగా ముద్రించి ప్రచురించుచున్నారు. ఇదిస్వర్గాశ్రమవాసులకార్యక్రమం.

412. బహు నిర్మల హృదయులు వృత్తి వ్యాపారమును విసర్జించి ఆశ్రమవాసులుగా జీవిత శేషమును గడుపుచున్న నిర్మలానందస్వామివారు నేటికి 76 సంవత్సరముల వయస్సు కలిగినను ఓపికతోను, శ్రద్ధతోను దేశహితమును గోరి ప్రచు రించిన ఈ నిర్మలానందసూక్తులు చదివి ఆనందించిన బహు జనులకు దైవము ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలను కలుగ చేయ ఆశీర్వదించుచున్న పరలోకవాసి

—ఋషి రాం రాం